
ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY

సిద్దిపేట

20

మంగళవారం 1 ఆగస్టు 2017



రాళ్లే.. ఆ ఊరి చిరునామా!

- ఎటు చూసినా...రాళ్లే అదే ఆ ఊరికి ప్రత్యేకత..
- రాళ్ల జనగామగానే గుర్తింపు
- నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఊరు
- రాజకీయ, సామాజిక చైతన్యంలోనూ ముందే !



జనగామలో ఇళ్ల ప్రహరీగా నిర్మించిన రాళ్ల సల్పలు

▸ సెంటర్ స్ప్రెడ్‌లో

మేఘమా.. వర్షించుమా!



మొన్నటి వరకు మురిపించిన వరుణుడు ముఖం చాటేశాడు. జూన్‌లో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో పంటలు వేసుకున్న రైతులు ప్రస్తుతం ఎప్పుడు వాన పడుతుందా అని మేఘాల వైపు చూస్తున్నారు. ఒక్కసారి వచ్చిపోతే ఎండుముఖం పట్టిన పంట దక్కుతుందని వరుణుడి కరుణ కోసం ఆశగా చూస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలంలో చంద్రయ్య అనే రైతు తన రెండెకరాల పొలంలో మొక్కజొన్న వేశాడు. ఇరవై రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఎండుముఖం పట్టింది. ఎదిగే క్రమంలో వర్షాలు జాడలేక పోవడంతో దిగులు చెందుతున్నాడు. పంటను కాపాడుకునేందుకు ఒక్కొక్క మొక్కకూ కుండతో నీళ్లను పోస్తున్నాడు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో రైతు దాసరి భూమయ్య తన రెండెకరాల భూమిలో వేసిన మొక్కజొన్న పంట ఎండిపోగా బర్రెకు మేతగా వదిలేశాడు.

– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట జిల్లా

మొక్కలకు నీళ్లు పోయాలి

- రోడ్డు పక్కన నాటిన మొక్కల బాధ్యత ప్రత్యేకాధికారులదే
- 36 రోజుల పాటు నీళ్లు పోసేందుకు ట్యాంకర్ ఏర్పాటుకు రూ.500
- ప్రతి గ్రామంలో గ్రీన్ బ్రిగేడియర్ల సందర్శన
- మొక్కల జియోట్యాగ్‌లో వెనుకబడిన జిల్లా
- జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి

4



హరితహారం ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రామారెడ్డి



మున్సిపల్ సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్న కౌన్సిల్ సభ్యులు

సిద్దిపేటలో 24 గంటలూ నీటి సరఫరా చేస్తాం

- నల్లాలకు మీటర్లు తప్పనిసరి
- మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ రాజనర్సు
- టౌన్‌ప్లానింగ్ అధికారులు తీరును మార్చుకోవాలని హెచ్చరిక
- కౌన్సిల్ సభ్యుల వాకౌట్
- చైర్మన్ బుజ్జగింపు

4

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

- నేరెళ్ల ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది
- ఘటనకు బాధ్యులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
- సీఎల్పీ నేత, శాసనసభా పక్ష నేత జానారెడ్డి
- ఫ్రెండ్లీ పోలీస్ అని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
- కేటీఆర్‌కు ఇంత అహంకారమా !
- మానవత్వంతోనైనా బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు
- ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపాటు

5



మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత జానారెడ్డి, చిత్రంలో పొన్నం, షబ్బీర్ అలీ

పేదింటి బాలుడికి ముఖ్యమంత్రి భరోసా

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

- లిఖిత్‌రెడ్డి దీనస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా !
- గుండెమార్పిడికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశం
- పోతిరెడ్డిపల్లిని సందర్శించిన డీఎంహెచ్‌వో, తహసీల్దారు

▸వివరాలు మెయిన్‌లో

అంతర్‌జిల్లా దొంగ అరెస్టు

- 60 తులాల బంగారం స్వాధీనం
- నాలుగు జిల్లాల్లో నిందితుడిపై కేసులు

3

ఇంటర్వ్యూ



18000 మొక్కలు నాటుతాం

- ప్రభుత్వ పాఠశాలల్లో 2 శాతం పెరిగిన అడ్మిషన్లు
- ఇక నుంచి అన్ని తరగతులకు ప్రత్యేక ప్రణాళిక
- ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్యాంప్రసాద్‌రెడ్డి

సిద్దిపేట టౌన్: హరితహారంలో భాగంగా జిల్లాలోని పాఠశాలల్లో సుమారు 18000 మొక్కలు నాటనున్నట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పలు విషయాలపై ఆయన ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత శాతం మేరకు అడ్మిషన్లు పెరిగాయి ?

ఈ విద్యా సంవత్సరం 2 శాతం మేరకు అడ్మిషన్లు పెరిగాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?

బడిబాట కార్యక్రమాల ద్వారా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాం. ఆయా గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలతో కలిసి అడ్మిషన్ల పెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం.

విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలపై చర్యలేమిటి ?

విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను సర్వే చేస్తున్నాం. తక్కువకు గల కారణాలను తెలుసుకుంటున్నాం. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నాం.

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయా ?

మంత్రి హరీశ్‌రావు సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, టాయిలెట్స్, మంచినీరు తదితర సౌకర్యాలను కల్పించాం.

ఉపాధ్యాయుల్లో వృత్తినైపుణ్యం పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ?

ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల్లో వృత్తినైపుణ్యం పెంచడానికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాం.





శిక్షణ ఇస్తున్న ఇన్‌స్ట్రక్టర్ , హ్యాండ్ ఎంబ్రాయిడరీ పై శిక్షణ పొందుతున్న మహిళలు

ఉపాధికి మార్గంగా శిక్షణ

- చేతితో ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ శిక్షణపై ఆసక్తి చూపుతున్న మహిళలు
- ఉపాధి కోర్సుకు మంచి స్పందన
- ప్రధానమంత్రి కౌసల్య వికాస్ యోజన కింద రెండు నెలల పాటు శిక్షణ

హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని ఎస్‌బీహెచ్ కార్యాలయం ముందు ప్రతాప్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ శిక్షణపై మహిళలు అసక్తి కనబర్చుతున్నారు. ప్రధానమంత్రి కౌసల్య వికాస్ యోజన కింద మహిళలకు ఇందులో రెండు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. మొదటి దఫాలో హైండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్‌పై శిక్షణ ఇసున్నారు. అలాగే బ్యూటీషియన్, స్పోకెన్ ఇంగ్లిష్, టైలరింగ్, కంప్యూటర్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్‌పై నాలుగు బ్యాచ్‌లకు ఒక బ్యాచ్‌కు నాలుగు గంటల చొప్పున నేర్పిస్తున్నారు. దాదాపు 120 మంది ఇందులో శిక్షణ పొందుతున్నారు. శిక్షణకు సంబంధించిన మెటిరియల్‌ను ఉచితంగా మహిళలకు అందిస్తున్నారు. రెండు నెలల శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఇందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారు. ప్రతాప్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు వేల మందికి వివిధ పనులపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.మహిళలకు ఈ శిక్షణ స్వయం ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మగ్గం వర్క్‌లు అతివల మనసును దోచేస్తున్నాయి. మగ్గం వర్క్స్‌లో డిజైన్ చేసిన చీరలతో పాటు అందుకు అనువైన డిజైన్ జాకెట్లు ధరించడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇది నేర్చుకుంటే మంచి ఉపాధి పొందే అవకాశాలున్నాయి. మగ్గం వర్క్స్ డిజైన్ చేస్తే రోజుకు దాదాపుగా రూ. 300 నుంచి రూ. 400 వరకు ఉపాధి లభిస్తుంది. అందుకే మహిళలు ఆసక్తి కనబర్చుతున్నారు.



హ్యాండ్ ఎంబ్రాయిడరీపై శిక్షణ పొందుతున్న మహిళలు

4 వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చాం



ప్రతాప్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా వివిధ రంగాలపై దాదాపు నాలుగు వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ శిక్షణ ఇస్తున్నాం. ప్రస్తుతం హైండ్ ఎంబ్రాయిడరీ,మగ్గం వర్క్స్‌పై శిక్షణ ఇస్తున్నాం. రెండవ బ్యాచ్‌లో కుట్టుమిషన్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటిషియన్ కోర్సులు వంటి వాటిపై కూడ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది.రెండు నెలల పాటు శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రధానం చేస్తాం.

- సీహెచ్ సృజన,శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి

ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుంది



ఈ శిక్షణ పొందిన మహిళలు దీంతో భవిష్యత్తులో ఉపాధి పొందవచ్చు. ఇందులో శిక్షణ పొందడంతో సర్టిఫికెట్ కూడ లభిస్తుంది. కొద్దోగొప్పో చదివిన మహిళలకు కూడ ఈ శిక్షణ ఇవ్వడం సంతోషం.

- నాగశ్రీ

మంచి శిక్షణ ఇస్తున్నారు.



ఇంటి వద్ద ఖాళీగా ఉండే వారికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నారు. ఇది నేర్చుకున్న తరువాత పని చేస్తే ఆర్థికంగా ఎదగవచ్చు. ఇలాంటి శిక్షణలు ఉచితంగా పెట్టడం అభినందనీయం.

- ఎస్. శ్వేత

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగపర్వం

- చందుల వీరసోమయ్య, ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షుడు



ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. వారి కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని సౌకర్యాలు కల్పించాలి. కాలక్రమేణా విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు, రావాల్సిన ఆర్థిక లావాదేవిలు సులభతరం కావడం చాలా సంతోషకరం. కాని ఇంకా చాలా సమస్యలున్నాయి. పీఆర్సీ సిఫారసు మేరకు 70 సంవత్సరాలకు 15శాతం అదనపు పెన్షను ఇవ్వాలి. 2000 సంవత్సరం నుంచి కాకుండా 1968 నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారికి ఇన్సెంటివ్ ఇవ్వాలి. పీఆర్సీ బకాయిలు రెండు వాయిదాల్లో చెల్లించాలి. గృహవసతి లేని వారికి డబుల్ బెడ్‌రూంలు మంజూరు చేయాలి. డబ్బు చెల్లింపులు లేకుండా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యం కల్పించాలి. సీనియర్ సిటిజన్లకు బస్సు చార్జీల్లో 50శాతం రాయితీ ఇవ్వాలి. ప్రతి జిల్లాలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

- హుస్నాబాద్

ఆలయం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకో తెలుసా

- కోహెడ ప్రసాదరావు, పురోహితుడు





పూర్వ కాలంలో గణపతి తన తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి భూ మండల ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని పొందారు. ప్రదక్షిణ అర్థం ఏమిటంటే.. ప్ర అంటే పాపాలకు నాశనం, ద అంటే మన కోరికలు తీర్చుమని, క్షి అంటే మళ్లీ మంచి జన్మ కావాలని, ణ అంటే మన అజ్ఞానం పోయి ఆత్మజ్ఞానం కావాలని అర్థం. ఆలయ ప్రదక్షిణ భూ ప్రదక్షిణ అవుతుంది. హే భగవాన్ నేను నిన్నే అనుసరిస్తూ నీ చుట్టూ తిరుగుతున్నానని అర్థం. ప్రదక్షిణలు చేసేప్పుడు ఆ అలయంలోని దేవునికి సంబంధించిన శ్లోకం కాని, మంత్రం కాని చదవాలి. ఒకవేళ అవి తెలియపోతే ఆ ఆలయంలోని దేవున్ని మనస్సులో తలుచుకుంటూ ప్రదక్షిణ చేయాలి.

- హుస్నాబాద్

అంతర్ జిల్లా దొంగ అరెస్టు

- 60 తులాల బంగారం స్వాధీనం
- నాలుగు జిల్లాల్లో నిందితుడిపై కేసులు
- రిమాండ్‌కు తరలించిన పోలీసులు




నిందితులను చూపిస్తున్న సీపీ శివకుమార్, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

సిద్దిపేట క్రైం: జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ శివకుమార్ వివరాలలు తెలిపారు. దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన వెంగళి భిక్షపతి పగటి పూట కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తాడు. రాత్రి వేళలో పక్కా ప్రణాళికతో ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలిస్తాడని తెలిపారు. నిందితుడిపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు, టూ టౌన్ స్టేషన్‌లో మూడు, రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒకటి, దుబ్బాక పోలీస్టేషన్‌లో మూడు దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. అంతేకాకుండా మెదక్ జిల్లాలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఒకటి, కామారెడ్డి జిల్లా బిక్కనూరు పోలీస్టేషన్‌లో మూడు, దోమకొండ పోలీస్ స్టేషన్‌లో ఒకటి, రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్ స్టేషన్‌లో మూడు దొంగతనాల కేసులు నమోదయ్యాయన్నారు. దొంగతనాలు చేసినట్లు నాలుగు జిల్లాలో మొత్తం 17 కేసులు నమోదయ్యాయని వివరించారు. దొంగిలించిన సొమ్మును కొండపాక మండలం తిప్పారం గ్రామానికి చెందిన బుర్ర రాజు, సిరిసినగండ్లకు చెందిన గజ్జె గోపాల్ అనే వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో ముగ్గురూ జల్సాలు చేసేవారన్నారు. ఇదే క్రమంలో దొంగిలించిన సొమ్మును సోమవారం కామారెడ్డి ప్రాంతంలో అమ్మడానికి వెళ్తూ దుబ్బాక బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్ఐ సుభాష్ గౌడ్, ఐడీ పార్టీ సిబ్బంది ముగ్గురిని పట్టుకుని విచారించారు. నిందితుల నుంచి 60 తులాల బంగారు అభరణాలు, 150 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. కాగా, ప్రధాన నిందితుడు భిక్షపతిపై గతంలో దొంగతనం కేసులో 8 సంవత్సరాలు శిక్ష అనుభవించాడన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినా అతనిలో మార్పు కలుగలేదన్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీపీ తెలిపారు. నేరస్థులను పట్టుకున్న ఏసీపీ నర్సింహారెడ్డి, దుబ్బాక సీఐ నిరంజన్, ఎస్ఐ సుభాష్ గౌడ్, టూ టౌన్ సీఐ ఆంజనేయులను సీపీ అభినందించారు. కేసు చేదించటంలో సహకరించిన క్రైం టీంకు నగదు పురస్కారం అందించారు.

నాగపురి ఉపాధ్యాయుడు 'గురు బ్రహ్మ'



హైద్రాబాద్‌లో అవార్డు అందుకుంటున్న బానోత్ హరిలాల్

చేర్యాల: మండలంలోని నాగపురి జడ్పీఎస్ఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు బానోత్ హరిలాల్ తెలంగాణ గురు బ్రహ్మ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబరిచినందుకు మదర్ థెరిస్సా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు హరిలాల్‌ను ఈ అవార్డుకు ఎంపికచేశారు. ఆదివారం రాత్రి హైద్రాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం, మెమొంటో అందుకున్నారు. కాగా, హరిలాల్ గతంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నాడు.

ఫీల్డ్ అసిస్టెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు

మద్దూరు: కూలీ డబ్బులు అడిగినందుకు తనపై ఫీల్డ్ అసిస్టెంట్ దాడి చేశాడని లింగాపూర్‌కు చెందిన ఓ కూలీ మద్దూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదుచేశారు. గతేడాది చేసిన కూలీ డబ్బులు రాలేదని, వాటిని ఇప్పించాలని మూడు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కూలీ ఎర్ర కనకయ్య కోరాడు. దీంతో ఆగ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్ తాడెం మల్లేశం ఆదివారం తనపై దాడిచేసి గాయపర్చాడంటూ మద్దూరు పోలీసులకు కనకయ్య ఫిర్యాదు చేశాడు. పెండింగ్‌లో ఉన్న డబ్బుల విషయమై పలుమార్లు ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశంను అడిగినా సరైన సమాధానం చెప్పలేదని, దీంతో ఎమ్మెల్యేకు సమస్యను వివరించానని కనకయ్య తెలిపాడు. "ఎమ్మెల్యే ముందు నా పరువు తీస్తావా" అంటూ మల్లేశం చితకబాదినట్లు ఫిర్యాదులో కనకయ్య పేర్కొన్నాడు. ఉపాధి కూలీలకు డబ్బులు ఇప్పించడంలో ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా ఇంకుడు గుంతల డబ్బులు కూడా అనర్హులకు వచ్చేలా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. అకారణంగా దాడిచేసిన మల్లేశంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కనకయ్య డిమాండ్ చేశారు.

పాము కాటుతో మహిళ మృతి

కంగ్టి: వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తున్న మహిళ పాము కాటుతో మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని చాప్టా(కె)లో జరిగింది. చాప్టా(కె) గ్రామానికి చెందిన జగదేవి (42) ప్రతి రోజూ మాదిరిగా సోమవారం పొలానికి వెళ్తుండగా దారిలో పాము కాటు వేయడంతో చికిత్స నిమిత్తం బాన్సువాడి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. మృతురాలికి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం జగదేవి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ సవితా బస్వరాజ్ కోరారు.

మంత్రిగారూ మా సమస్యను పరిష్కరించండి

- హరీశ్‌రావుకు పాలమాకుల వసతి గృహ విద్యార్థుల వినతి
- నెల రోజులుగా నీటి సమస్య
- పట్టించుకోని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు




పాలమాకులలోని ఎస్సీ హాస్టల్, బకెట్లలో నీటిని తెచ్చుకుంటున్న విద్యార్థులు

నంగునూరు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వసతి గృహంలో నీటి కష్టాలు విద్యార్థులను తిప్పలుపెడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని చూసి "అయ్యో పాపం" అంటున్నారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదు. వసతి గృహంలో విద్యార్థులకు కావాల్సిన కనీస వసతుల్లో నీరే ప్రధానం. నంగునూరు మండలం పాలమాకులలోని ఎస్సీ వసతి గృహంలో నీరు కరువవడంతో వ్యవసాయ బావులు, గ్రామంలోని చేతి బోర్లు, సింగిల్ ఫేజ్ మోటార్లను ఆశ్రయించి విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. "మంత్రి గారు మా నీటి కష్టాలు తీర్చండ"ని విద్యార్థులు కోరుతున్నారు. హాస్టల్‌లోని చేతి పంపు నీటి మట్టం అడుగంటి పోయింది. అక్కడే ఉన్న మరో బోర్ గుంతలో మరిన్ని పైపులు దింపితే సమస్య పరిష్కారమవుతుందేమోనని విద్యార్థులు భావిస్తున్నారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకొనుటకు కూడా పొలాలకు వెళ్లాల్సివస్తోందని, రెండు రోజులకొకసారి స్నానం చేస్తున్నామని, వంట చేయడానికి కుడా తామే బిందెల్లో నీటిని తీసుకొస్తున్నామని వారి సమస్యలను ఏకరువుపెట్టారు. వసతి గృహం ఎదుటే హిషన్ భగీరథ వాటార్ ట్యాంకు ఉన్నప్పటికీ అది అందని ద్రాక్షగానే మిగిలింది. తమ సమస్యలు పట్టించుకొనే అధికారులు, నాయకులు లేరని, మంత్రి హరీశ్‌రావే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా, విద్యార్థులను నీటి కష్టాలు వెంటాడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం. వార్డెన్‌కు విద్యార్థుల కష్టాలు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.



హాస్టల్ ఎదుట ఉన్న 'భగీరథ' వాటర్ ట్యాంకు

బొల్లారం రెడ్డీస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

- ముగ్గురు కార్మికులకు గాయాలు

జిన్నారం: బొల్లారం పారిశ్రామిక వాడలో డాక్టర్ రెడ్డీస్ యూనిట్-3 పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో పరి శ్రమలో అగ్ని ప్రమాదం సంభవించగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్, వెంకటరమణ గాయపడగా, మహేశ్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స కోసం అంబులెన్సులో అపోలో ఆసుపత్రికి తరలించినట్లు బొల్లారం సీఐ సతీష్‌రెడ్డి తెలిపారు.

పాఠకులకు సూచన:

క్లాసిఫైడ్ ప్రకటనలకు స్పందించే ముందు పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ప్రకటనదారు ప్రకటిస్తున్న లేదా చేసుకుంటున్న క్లెయిమ్‌లతో మా పత్రికకు ఎటువంటి సంబంధం లేదు. **బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్/డిపాజిట్ చేయవద్దు.** పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

\- మేనేజర్

విద్యుత్‌షాక్‌కు గురై ఆవు మృతి

- రూ.40వేలు నష్టం

చేర్యాల: మండలంలోని వీరన్నపేట గ్రామంలో సోమవారం వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మేత మేస్తున్న ఓ ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో రూ.40వేలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు బూరుగు నర్సయ్య కోరుతున్నాడు.



విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన ఆవు

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఏడేళ్ల జైలు

రామచంద్రాపురం: అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు వేధించడంతో గృహిణి ఆత్మహత్య చేసుకున్న కేసులో నేరస్తులకు ఏడు సంవత్సరాల జైలు, రూ.1500 జరిమాన విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సాయి కల్యాణ చక్రవర్తి సోమవారం తీర్పు నిచ్చారు. రామచంద్రాపురం సీఐ భాస్కర్ వివరాల ప్రకారం పట్టణంలోని బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న అవశలి నవీన్ కుమార్ వరంగల్ జిల్లా మహబూబబాద్‌కు చెందిన స్వాతి(22)ని మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో తండ్రి రాగి పర్వతచారి నగదుతో పాటు గృహోపకరణాలు కట్నం రూపంలో సమర్పించి ఘనంగా వివాహం చేశారు. వివాహం జరిగిన కొన్ని నెలలకే భర్త నవీన్‌కుమార్, అతని కుటుంబ సభ్యులు కళావతి, శ్రీనివాస్ చారి అదనపు కట్నం కోసం స్వాతిని వేధించసాగారు. వేధింపులు భరించలేక రెండేళ్ల క్రితం స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు పీపీగా ఎన్.శివరాం ప్రసాద్ డీఎస్పీ వ్యవరించగా, డీఎస్పీ కవిత విచారణ చేపట్టారు.

వరకట్న హత్య కేసులో వ్యక్తికి రెండేళ్ల జైలు

మునిపల్లి: వరకట్న హత్య కేసులో మండల పరిధిలోని పెద్ద గోప్లారం గ్రామానికి చెందిన ప్రదీప్‌కు రెండేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం జిల్లా న్యాయమూర్తి కల్యాణచక్రవర్తి తీర్పు వెలువరించినట్లు మునిపల్లి ఎస్ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.

కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

హత్నూర: మండల పరిధిలోని దౌల్తాబాద్, నస్తీపూర్ గ్రామాల్లో గల కల్లు దుకాణాలపై సోమవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు దాడులు చేశారు. కల్లులో మత్తు పదార్థాలు ఉన్నాయన్న అనుమానంతో శాంపిల్స్ సేకరించారు. కల్లులో మత్తు పదార్థాలు కలిపే వ్యాపారులపై చర్యలు తప్పవని అన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి, సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

మామూళ్లు ఇవ్వనిదే పని కాదు

● వీఆర్వోపై ఆర్డీవోకు దివ్యాంగుడి ఫిర్యాదు


ఆర్డీవో కార్యాలయం ఎదుట యాదవరెడ్డి

హుస్నాబాద్ : 'మామూళ్లు ఇస్తేనే పని అవుతుంది. లేకపోతే జరుగదు. పైఅధికారులకు కూడా మేం ఇవ్వాల్సి ఉంటుంది.' అంటూ వీఆర్వో తమను ఇబ్బందులకు గురించి చేస్తున్నాడని మద్దూరు మండలం దూల్‌మిట్ట గ్రామానికి చెందిన దివ్యాంగుడు సంపత్‌యాదవరెడ్డి సోమవారం హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దూల్‌మిట్ట గ్రామంలోని సర్వేనెంబర్ 502/ఎ/1/1బి2లో 36 గుంటలు ఉన్నదని, సర్వే నంబర్ 502/ఎ/3-2లో ఒక ఎకరం కొనుగోలు చేశామని యాదవరెడ్డి తెలిపారు. ఈ భూమిని పాస్‌బుక్‌లో నమోదు చేయడానికి సంబంధించిన పత్రాలు గ్రామ వీఆర్వోకు సమర్పించామని పేర్కొన్నారు. ఒక నంబర్‌లో ఉన్న భూమిని పాస్‌బుక్‌లో నమోదు చేశాడని, 502/ఎ/3-2 నంబర్ గల భూమిని పాస్ బుక్‌లో ఎక్కించడానికి రూ.5000 అడిగాడని, నా వద్ద అంత డబ్బు లేదని రూ.1000 ఇచ్చానని తెలిపారు. మిగతా నాలుగు వేల రూపాయలు ఇస్తేనే భూమిని పాస్‌బుక్‌లో నమోదు చేస్తానని, లేదంటే పని జరుగదని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని యాదవరెడ్డి కోరారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతు చైతన్య యాత్రలు

● ఆగస్టు 28న హైదరాబాద్‌లో కిసాన్ న్యాయ సమ్మేళనం
● ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ జయరాంరెడ్డి


వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆప్ నేతలు

సిద్దిపేట మునిసిపాలిటీ : ప్రకృతి విపత్తులకు తోడు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత విధానాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ నిమ్మ జయరాంరెడ్డి అన్నారు. రైతులను చైతన్య పరుచడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సోమవారం సిద్దిపేట స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 28న హైదరాబాద్‌లో రైతుల కోసం కిసాన్ న్యాయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమ్మేళనానికి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ రంగ సంక్షోభాలకు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణమని ఆయన విమర్శించారు. 2004లో ఏర్పాటైన ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, అలాగే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పంట నష్టపోతే రైతులకి హెక్టారుకి రూ.50 వేలు చెల్లిస్తుందని గుర్తు చేశారు. అనంతరం రైతుయాత్ర, సమ్మేళనంకు సంబంధించిన గోడపత్రికను ఆప్ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్, నాయకులు అబ్దుల్, సుదర్శన్, యాదయ్య, మహ్మద్ ఖలీద్, స్వామినాథ్, సాయిలు, విక్రం, స్వామి, సందీప్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో 24 గంటలూ నీటి సరఫరా చేస్తాం

● మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు
● నల్లాలకు మీటర్లు తప్పనిసరి
● టౌన్‌ప్లానింగ్ అధికారులు తీరును మార్చుకోవాలి
● సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ల ఆగ్రహం


మాట్లాడుతున్న చైర్మన్ కడవెర్గు రాజనర్సు

సిద్దిపేట మున్సిపాలిటీ : మహారాష్ట్రలోని సతారా జిల్లా మల్కాపూర్ గ్రామ పంచాయతీలో అమలులో ఉన్న 24 గంటల నీటి సరఫరా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని, సిద్దిపేట పట్టణంలో కూడా నిరంతరం నీటి సరఫరాను అమలుపరుస్తామని మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సు తెలియజేశారు. సోమవారం మునిసిపల్ కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందున్న సిద్దిపేట పురపాలక సంఘాన్ని, నిరంతర నీటి సరఫరాలో కూడా ఆదర్శంగా నిలుపుదామని అన్నారు. నల్లాలకు మీటర్లు బిగించటం తప్పనిసరి అని తెలిపారు. దీనికి కౌన్సిలర్లు కూడా మద్దతు పలికారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై చర్చించారు.

కౌన్సిల్ సభ్యుల వాకౌట్

ఎన్నిసార్లు చెప్పినా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు తమ తీరును మార్చుకోవటం లేదని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. కౌన్సిలర్ పల్లె వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ ఎన్ని సమావేశాల్లో చెప్పినా అధికారులు తమ ప్రవర్తనను మార్చుకోవట్లేదని అన్నారు. ఏ నిర్మాణమైనా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మొదటి దశలోనే నిలిపివేయాలని, అది దాదాపు పూర్తవుతున్న దశలో వెళ్లి కూల్చటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దానివల్ల జరిగే అనర్థాలకు, పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. కౌన్సిలర్లుగా తాము మున్సిపల్ నిబంధనలు పాటించాలని వార్డులో ప్రజలకు తెలియజేస్తుంటే, అధికారులేమో చూసిచూడనట్లు పోవటం వలన తాము చులకన అవుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోకుంటే తాము వచ్చే సమావేశాల నుంచి కింద కూర్చొని నిరసనను తెలియపరుస్తామని అన్నారు.

ఇంతలో వైస్‌చైర్మన్ అక్తర్‌పటేల్ మాట్లాడుతూ ఒక్క పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే కాదని, మొత్తం మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లకు గౌరవం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ వార్డుల్లో మునిసిపల్ అధికారులు ఏ పని చేసినా, సమాచారం అందించటం లేదన్నారు. అనంతరం తమకు గౌరవం ఇవ్వని అధికారులతో సమావేశం వద్దని చెబుతూ మొత్తం కౌన్సిలర్లు వాకౌట్ చేసి సమావేశ మందిరం నుంచి బయటకి వెళ్లారు.

చైర్మన్ బుజ్జగింపు

వాకౌట్ చేసిన కౌన్సిలర్లను చైర్మన్ రాజనర్సు అనంతరం బుజ్జగించారు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని అధికారులు ఇచ్చిన హామీ మేరకు వారు సమావేశంలో పాల్గొని ఎజెండా ఆమోదించారు. సమావేశంలో కౌన్సిలర్లు, కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు పక్కన నాటిన మొక్కలకు నీళ్లు పోయాలి

● ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలి
● జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి


వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్

సిద్దిపేట రూరల్ : ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహర కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కల సంరక్షణపై మండల ప్రత్యేకాధికారులు దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో హరితహారం ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నాటిన మొక్కలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయాలని, ప్రత్యేకించి రెండు రోజుల లోపు ఇప్పటి వరకు నాటిన మొక్కలన్నింటికీ నీళ్లు పోయాలని అదేశించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో, తహసీల్దార్లు వారికి కేటాయించిన గ్రామాలలో దగ్గరుండి మొక్కలకు నీళ్లు పోయించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం వచ్చిన మొక్కలను మూడు రోజుల్లో నాటాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. 36 రోజుల పాటు నీళ్లు పోసేందుకు ప్రభుత్వం ట్యాంకర్ ఏర్పాటుకు రూ.500 ఇస్తుందని చెప్పారు. డ్రై స్పేల్ ఉన్నందున సోమవారం, మంగళవారం, బుధవారం రోజుల్లో నీళ్ల పోయాలని సూచించారు.

ప్రతి గ్రామానికీ గ్రీన్ బ్రిగేడియర్

మొక్కల సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకునేందుకు నేటి నుంచి మూడు మొబైల్ టీంలు గ్రామాలల్లో సందర్శిస్తాయని కలెక్టర్ తెలిపారు. వారికి కలెక్టర్ కార్యాలయం నుంచి రెండు కార్లు కెటాయించామన్నారు. వీరిని గ్రీన్ బ్రిగేడియర్‌గా పిలుస్తామని, వారు ప్రతి గ్రామంలో పర్యవేక్షణ చేసి మొక్కల పెంపకం పట్ల తగు సూచనలు, సలహాలు అందిస్తారని తెలిపారు. రోజుకు ఇరవై గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలోని సమస్యలను గుర్తించి నేరుగా తనకు నివేదిస్తారని తెలిపారు. ఆయా గ్రామాల్లో చనిపోయిన మొక్కల సంరక్షణ పసిగట్టి వాటి స్థానంలో మరో మొక్కను నాటించాలి. వాటిని సంరక్షించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రీన్ బ్రిగేడియార్లు సేకరించిన సమాచారాన్ని త్వరితగతిన ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

జియో ట్యాగ్ చేయాలి

జియో ట్యాగ్ చేయడంలో మన జిల్లా వెనకబడి ఉందని జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి అన్నారు. ఈజీఎస్ టీఏలే జియో ట్యాగ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 78 మంది టీఏలు ఉన్నారని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం లోపు వారికి ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని సూచించారు. ట్రీ గార్డుల ఏర్పాటు తప్పనిసరి అన్నారు. అధికారులు కృషి భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్, డీఆర్‌డీఏ ఏపీడీ స్వామి గౌడ్, పీఆర్ ఈఈ రాజశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి నాగేశ్వర శర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ నవీన్ కుమారన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి

● ప్రజావాణిలో68 దరఖాస్తులు స్వీకరణ
● కలెక్టర్ వెంకట్రామారెడ్డి

సిద్దిపేట కల్చరల్ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై అర్జీదారులు అందిస్తున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట ఆర్‌డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై జిల్లా ప్రజలు దరఖాస్తులు అందించగా, కలెక్టర్ వెంకట్రామారెడ్డి, జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్‌లు, అర్జీదారుల నుంచి దరఖాస్తును స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిస్తున్న ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కువగా భూ తగాదాలు డబుల్ బెడ్‌రూం, ట్రై సైకిల్, ఉపాధి కోసం దరఖాస్తులందిచారని తెలిపారు. ఈ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు.



ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ వెంకట్రామారెడ్డి, అర్జీని సమర్పించడానికి వచ్చిన వట్లిపల్లి గ్రామస్థులు

నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి

వట్టిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు జరగకపోయినా జరిగినట్లు రికార్డులు సృష్టించి నిధులను సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు దుర్వినియోగం చేస్తూ అక్రమాకు పాల్పడుతున్నారని జగదేవ్‌పూర్ మండలం వట్లిపల్లి గ్రామానికి చెందిన భూపతిరెడ్డి వార్డు మెంబర్లు, గ్రామస్థులతో కలిసి ఫిర్యాదు చేశాడు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణాలు కూడా చేపట్టలేదని, కానీ నిధులు మాత్రం తీసుకున్నారని తెలిపారు. మిషన్ భగీరథలో భాగంగా సీసీ రోడ్లు అన్ని పాడైపోయాయని, మట్టి కుప్పలను రోడ్లపై అలాగే ఉంచడంతో రాత్రుల్లో వాహనాలపై వచ్చే వారికి ఇబ్బందిగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై గతంలో ప్రజావాణిలో డీపీవోకు వినతి పత్రం అందించినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. నిధుల దుర్వినియోగంపై వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

నష్టపరిహారం ఇవ్వండి



అనంతగిరికి ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణంలో భూమి తీసుకొని నష్టపరిహారం అందించిందని, కానీ ఇంతవరకు బావులకు, పైపులైన్‌లకు మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదని చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రైతు మెర్గు నర్సింహ్మా రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. మిగతా రైతులకు అందించారని తనకు కూడా ఇవ్వాలని తెలిపారు. తహసీల్దార్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ వ్యతిరేక శక్తులతో అంటకాగుతున్న కోదండరాం

● రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న మడుపు భూంరెడ్డి

గజ్వేల్‌అర్బన్: తెలంగాణ వ్యతిరేక శక్తులతో టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం అంటకాగుతున్నారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ మడుపు భూంరెడ్డి ఆరోపించారు. గజ్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సోమవారం జీపీఎస్సీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం కోసం పోరాటం చేసిన కోదండరాం నాడు అడ్డుపడిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలతో అంటకాగుతూ అమరుల ఆత్మ ఘోషించేలా వ్యవహరిస్తున్నారన్నారు. అమరుల పేరు పెట్టి యాత్ర చేస్తున్న కోదండరాం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. జేఏసీ రాష్ట్ర సాధన కోసం స్థాపించామని, రాష్ట్ర సాధన అనంతరం ఛైర్మన్‌గా ఉన్న కోదండరాం విద్యావంతుడిగా ఉన్నతమైన సామాజికవర్గం నుంచి వచ్చి తప్పుడు సమాచారం అందించడంతో అస్తిత్వాన్ని కోల్పోతున్నాడన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపడుతున్నామని, 2013 భూసేకరణ చట్టం కంటే ఎక్కువ నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. కోదండరాం అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిర్మాణానికి ధైర్యం చెప్పాల్సిన వారే రైతుల్లో ధైర్యం లేకుండా భయాందోళనకు గురిచేయడం సరైందికాదన్నారు. రైతు ఆత్మహత్యలకు కారణం గత ప్రభుత్వాలేనని, ఏడాది కాలంగా ఆత్మహత్యలు తగ్గాయన్న విషయాన్ని కోదండరాం గుర్తించాలన్నారు. ఆయనవెంట టీఆర్ఎస్ నాయకులు మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు నారాయణరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పాండుగౌడ్, పులి బాల్‌చంద్రం, వసీంఖాన్ తదితరులున్నారు.

స్వలాభం కోసమే కోదండరాం యాత్రలు

● టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వేలేటి రాధాకిషన్ శర్మ



మాట్లాడుతున్న రాధాకృష్ణ, చిత్రంలో సిద్దిపేట చైర్మన్ రాజనర్సు

సిద్దిపేట మునిసిపాలిటీ : కోదండరాం స్వలాభం కోసమే ప్రజాచైతన్యం పేరిట యాత్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వేలేటి రాధాకిషన్ శర్మ అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోదండరాం వైఖరిని దుయ్యబట్టారు. రైతు సంక్షేమం కోసం, అన్ని వర్గాల ప్రజా శ్రేయస్సు కోసం సుపరిపాలన అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ఓర్వలేకనే ప్రొఫెసర్ కోదండరాం యాత్రలు చేపట్టారని విమర్శించారు. గతంలోని ప్రభుత్వాలు వ్యవసాయానికి కరెంటు సరఫరాకు తపస్సు చేస్తే, మా ప్రభుత్వం 24 ఇచ్చి నిరూపించిదన్నారు. వచ్చే వర్షాకాలం నుంచి రెండు విడతలుగా ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇస్తామన్నది కన్పించటం లేదా ? అని ప్రశ్నించారు. కేంద్రంపై ఆధారపడకుండా రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసిన విషయం మర్చిపోయారా అన్నారు. ప్రాజెక్టులు కట్టి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంటే, దొంగ కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆయన యాత్రలు చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇవి కాంగ్రెస్ డైరెక్షన్‌లో చేస్తున్న యాత్రలని, వీటిని ప్రజలెవ్వరు నమ్మే స్థితిలో లేరని అన్నారు. దీనికి ఉదాహరణ గజ్వేల్ సభ అని అన్నారు. ఆ సమావేశానికి కండువాల్లేకుండా కాంగ్రెస్ వారే హాజరయ్యారని అన్నారు. కోదండరాం సూడో ప్రొఫెసర్‌గా మారకుండా, కనిపిస్తున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఒక ప్రొఫెసర్‌గా, ఉన్నతమైన వ్యక్తిగా ఆలోచించి ప్రభుత్వానికి సరియైన సూచనలు ఇస్తే స్వీకరించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు గ్యాదరి రవీందర్, చిప్ప ప్రభాకర్, పల్లె వెంకట్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కొర్తివాడ రామన్న, గడ్డం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

● నేరెళ్ల ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది
● ఘటనకు బాధ్యులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
● సీఎల్పీ నేత, శాసనసభా పక్ష నేత జానారెడ్డి
● ఫ్రెండ్లీ పోలీస్ అని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
● కేటీఆర్‌కు అహంకారం పనికిరాదు
● మానవత్వంతోనైనా బాధితులను పరామర్శించిన పాపానా పోలేదు
● ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపాటు



మాట్లాడుతున్న ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, చిత్రంలో జానారెడ్డి, పొన్నం తదితరులు

సిద్దిపేట కల్చరల్: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని సీఎల్పీ నేత, శాసనసభ పక్ష నాయకుడు జానారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేరెళ్ల ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, ప్రభుత్వం ఈ ఘటనలో పైశాచికంగా ప్రవర్తించిందన్నారు. సోమవారం కాంగ్రెస్ తలపెట్టిన చలో సిరిసిల్లా కార్యాక్రమాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో సిద్దిపేటలోని పొన్నాల దాబాల వద్ద, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. నేరెళ్లలో జరిగిన ఘటనను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడితే సుపరిపాలన వస్తుందని ప్రజలు ఆశించారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు అనుకున్నదానికి వ్యతిరేకంగా దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని అన్నారు. ఇన్ని రోజులు గడిచినా ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు, మంత్రి కేటీఆర్ జరిగిన ఘటనపై విషయం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం అత్యంత బాధాకరమన్నారు. నేటికి కూడా ఈ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించకపోవడం దారుణమన్నారు. నేరెళ్ల ఘటన బాధితులను కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినపుడు వారు రోదిస్తూ జరిగిన ఘటనపై వివరిస్తుంటే తమ హృదయాలు చలించివేశాయన్నారు. నేడు ఈ ఘటనను ఖండించకపోతే పేదలు, దళితులకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. నేరెళ్ల ఘటనపై విచారణ చేయించి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పాలనను ఎండగడుతామన్నారు. శాంతియుతంగా బాధితులను పరామర్శించేందుకు వెళ్తే తమకు అనుమతి లేదంటూ నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. నేరెళ్ల ఘటనపై చలో సిరిసిల్లకు తరలివెళ్తున్న నాయకులను ఎక్కడికక్కడ ప్రభుత్వం అరెస్టులు చేయించడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ప్రజలు, మేధావులు సిద్ధమవ్వాలని సూచించారు. ఆ సమయం కూడా ఎంతో దూరంలో లేదని 2019లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పడం ఖాయమని అని అన్నారు. బాధితులపై పెట్టిన కేసును ఎత్తివేసి, బాధ్యులైన వారిపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా ? : షబ్బీర్ అలీ

తమది ఫ్రెండ్లీ పోలీసు ప్రభుత్వమని ఓ వైపు చెబుతూనే మరోవైపు బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏ విధానమని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని తన జాగీరులాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యమం సమయంలో ప్రజలే తన బిడ్డలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేడు ప్రజలు అలా కనిపించడం లేదా అని అన్నారు. మానవతా దృక్పథంతో మర్యాదపూర్వకంగానైనా ఘటనపై స్పందించక పోవడం బాధాకరమన్నారు. పైగా ఈ ఘటనపై కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్‌కు ఇంత అహంకారం పనికిరాదని త్వరలోనే అదే ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వంలో ఇసుకను ఉచితంగా అందించామని, కానీ నేడు మాఫియాగా మారి ప్రజల ప్రాణాలు తీస్తుందన్నారు. తాను ఓ గొప్ప నాయకుడనే భావలో కేటీఆర్ ఉన్నారని, ఆయనేం గొప్పవాడు కాదని గప్పాలు కొట్టే నాయకుడని విమర్శించారు. హిమాన్షు మోటార్స్‌లో తనకు వాటాలున్నట్లు గతంలో తెలిపి నేడు మాట మార్చి తనకు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు సంబంధం లేకుంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కాగితాల్లో డైరెక్టర్‌గా చేసిన సంతకం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. అబద్దాల కోరుగా కేటీఆర్ మారారని, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో ముఖ్యపాత్ర వహించిన మీరాకుమారికి మీరిచ్చే మర్యాద ఇదేనా అని అడిగారు.

ఈ సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు గాదగోని సత్యంగౌడ్, బొమ్మల యాదగిరి, వంగరి నాగరాజు, సాయిఈశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి

● సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్ గౌడ్





శ్రీనివాస్‌గౌడ్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, చేర్యాలలో అరెస్టు అయిన నాయకులు

సిద్దిపేట కల్చరల్: రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మలు అన్నారు. సోమవారం సిద్దిపేట శివారులోని పొన్నాల దాబా వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ, కాంగ్రెస్ నాయకులు చలో సిరిసిల్లా కార్యక్రమానికి తరలివెళ్లడానికి సిద్ధం అవుతుండగా పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్టు చేసి సిద్దిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవినీతిపై ప్రశ్నించినందుకు దళితులు, గిరిజనులపై పోలీసులు దాడి చేసి అక్రమంగా కేసు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ తలపెట్టిన చలో సిరిసిల్ల బహిరంగ సభకు అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సభకు తరలివెళ్తున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం అమానుషమని అన్నారు. నెరేళ్ల బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విదానాలపై కాంగ్రెస్ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వహీద్‌ఖాన్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు కలీం, డీసీసీ ప్రధాన కార్యదర్శి అత్తు ఇమామ్, నాయకులు సత్యంగౌడ్, మార్క సతీష్ గౌడ్, సాయి ఈశ్వర్‌గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

చేర్యాలలో..

చేర్యాల : సభకు చేర్యాల నుంచి వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ముస్త్యాల కిష్టయ్య మాట్లాడుతూ నేరేళ్ల ఘటన బాధితులకు న్యాయం చేయాలని చేపడుతున్న సభను ప్రభుత్వం అప్రజాస్వామికంగా అడ్డుకోవడం హేయనీయమన్నారు. దొరల పాలన సాగిస్తున్న ప్రభుత్వ అహంకార చర్యలను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రం కోసం యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ వద్ద మోకరిల్లిన సీఎం కేసీఆర్ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన మాజీ స్పీకర్ మీరాకుమారిని అగౌరవపరిచేలా వ్యవహరించడం తగదన్నారు. దళితుల మనోభావాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి తప్పక గుణపాఠం నేర్పుతామన్నారు. అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ప్రభుత్వంపై తమ పోరు ఆగదన్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో మండలాధ్యక్షుడు కొమ్ము రవి, ఉపాధ్యక్షుడు ఆది శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు మంచాల చిరంజీవులు, కార్యదర్శి ఎలుగల రాజు, ఎన్ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి ముస్త్యాల యాదగిరి, యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు చెవిటి లింగం, మండలాధ్యక్షుడు ఆడెపు నరేందర్, నాయకులు కాటం శ్రీనివాస్, తాటిపాముల వెంకటేశ్, పచ్చిమడ్ల పర్శరాములు తదితరులు ఉన్నారు.

సినిమాలు

సిద్దిపేట	
బాలాజీ	గౌతమ్‌నంద
సీతారామాంజనేయ	ఫిదా
శ్రీనివాస	వాసుకి
వెంకటేశ్వర	నిన్నుకోరి

దుబ్బాక	
శ్రీనివాస	గౌతమ్‌నంద
చేర్యాల	
బాలాజీ	గౌతమ్‌నంద





సంఘీభావం తెలుపుతున్న సర్పంచు ముస్త్యాల అరుణ

మండలాల్లో కొనసాగుతున్న రిలే దీక్షలు

చేర్యాల టౌన్: ఎస్సీ వర్గీకరణ చట్ట బద్ధత సాధనకు ఎమ్మార్పీఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేర్యాలలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. చేర్యాల సర్పంచ్ అరుణ, సీపీఐఎంఎల్ న్యూడెమో క్రసీ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య సంఘీభావం తెలిపారు. ఎమ్మార్పీఎస్ పట్టణాధ్యక్షుడు భూమిగారి రాజేందర్ మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నవజీవన్, భూమిగారి దామోదర్, ముస్త్యాల కుమార్, శ్రీరాం, రాజేశ్, జనార్ధన్, అనిల్, రాకేశ్, నాగరాజు, రవి, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆరో రోజుకు చేరిన హమాలీల దీక్ష

ఆహార భద్రతా చట్టాన్ని అమలుచేయాలని కోరుతూ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేర్యాల గోదాం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి ఆరోరోజుకు చేరాయి. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ముస్త్యాల గణేశ్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ముచ్చంతుల వెంకట్‌రెడ్డి, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్య క్షుడు బుడిగె మల్లేశం, కార్యదర్శి ఎర్రోల్ల మల్లేశం, పిట్టల కనకయ్య, పాక సత్తయ్య, బత్తెపు నర్సింహులు, లక్ష్మినారాయణ, మల్లేశం, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

దుబ్బాక, మిరుదొడ్డిలో

దుబ్బాక, మిరుదొడ్డి: దుబ్బాక, మిరుదొడ్డి సివిల్ సప్లై గోదాంల ఎదుట హమాలీ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఏడో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం రేషన్ డీలర్లను, హమాలీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి, 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో కార్మికులు సత్తిరెడ్డి, చిన్న రాజు, కనకరాజు, బాలయ్య, బుచ్చయ్య, కనకయ్య, రాజు, మిరుదొడ్డిలో మల్లయ్య, యాదగిరి, చంద్రయ్య, బలరాం, నర్సింలు, యాదయ్య, స్వామి, కనకయ్య దీక్షలో పాల్గొన్నారు.

విద్యార్థులకు విరాళంగా స్కూల్ బ్యాగులు


విద్యార్థులకు బ్యాగులను అందజేస్తున్న ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్

చేర్యాల: హైద్రాబాద్‌కు చెందిన వేద ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో మండలంలోని చిట్యాల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రూ.15వేల విలువగల స్కూల్ బ్యాగులను విరాళంగా ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ అందించారు. వేద ఫ్రెండ్స్ గ్రూప్‌ను ఎంపీపీ అభినందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మోడల్ టాయిలెట్ నిర్మాణానికి ఎంపీపీ శంకుస్థాపన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మంత్రి హరీశ్‌రావు సహకారంతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా పాఠశాలను తాను దత్తతగా స్వీకరిస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ మహిపాల్‌రెడ్డి, ఉపసర్పంచు రాజ్‌కుమార్, ఎస్‌ఎంసీ ఛైర్మన్ వై.రవి, టీఆర్ఎస్వీ నాయకులు మంగోలు చంటి, అవుశర్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

'ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి'

చేర్యాల: మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎంస్‌టీఏ రాజీలేని పోరాటం చేస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూతం యాకమల్లు అన్నారు. మండలంలోని ముస్త్యాల మోడల్ స్కూల్‌లో సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. సీపీఎస్, ప్రాన్ నంబర్, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు సెకండ్ ఫేజ్ టీచర్లకి నోషనల్ ఇంక్రిమెంట్ల సాధనకు యూనియన్ పాటుపడుతున్నదన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సమన్వయకర్త సంజీవ్, బిస్‌గౌడ్, ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్న సీఎం

- రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి



అచ్చుమాయిపల్లిలో గొర్రెలను అందజేస్తున్న, మిరుదొడ్డిలో కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

దుబ్బాక: రాష్ట్రంలో గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెలను అందిస్తూ కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఆయన గొర్రెలను అందజేసి మాట్లాడారు. గొర్రెలను అందించడంతోపాటు గొర్రెల షెడ్ల నిర్మాణాలను కూడా చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ర్యాకం పద్మ, సర్పంచ్ ఎల్లం, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, ఆసస్వామి, పర్వతాలు పాల్గొన్నారు.

పేదల కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్

మిరుదొడ్డి: ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా 71వేల రూపాయాలను అందించి, ఆ కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. మిరుదొడ్డి రెవెన్యూ కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహకానికి గర్భిణులకు ప్రభుత్వమే 12నుంచి 13వేల రూపాయాలను అందిస్తున్నదన్నారు. అనంతరం ఖాజీపూర్ గ్రామంలో గొర్రెల షెడ్డ నిర్మాణానికి రూ.10లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ధర్మారం గ్రామానికి చెందిన కొందరికి ఇళ్ల పట్టాల రెగ్యులర్ పత్రాలను అందజేశారు. ఆయనవెంట ఎంపీపీ కవిత, జడ్పీటీసీ లింగాల జయమ్మ, ఏఎంసీ ఛైర్మన్ బాపురెడ్డి, ప్రత్యేకాధికారి మనోజ్‌కుమార్, తహసీల్దారు అబ్దుల్ రహమాన్, ఎంపీడీవో మధుసూదన్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు బాల్‌రాజు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు లింగంగౌడ్, పోశవ్వ, భైరయ్య, స్వామి, శ్రీనివాస్, సోమేశ్వర్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్వామి, దుబ్బరాజం, భూపతి, నరేందర్‌రెడ్డి, వెంకటయ్య, జ్ఞానేశ్వర్, రాములు, మల్లయ్య, ప్రతాప్‌రెడ్డి, దుర్గారెడి, కిష్టయ్య, యాదగిరి, మురళీ, పర్షరాములు, భిక్షపతి, నరేష్, గ్రామస్థులు, యువకులు తదితరులున్నారు.

కుంట మరమ్మతుపై విచారణ చేపట్టాలి

- అయినాపూర్ ఎర్రచెరువు కుంట కట్టపై సీపీఎం ఆందోళన

చేర్యాల: మిషన్ కాకతీయ ద్వారా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో చేపట్టిన ఎర్రచెరువు కుంట మరమ్మతు పనులపై విచారణ జరపాలని సీపీఎం నాయకులు కట్టపై ఆందోళన చేపట్టారు. పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడారు. మరమ్మతు పనుల్లో కాంట్రాక్టర్, అధికారులు, అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నాణ్యతా లోపించిన పనులతో కట్టకు పగుళ్లు ఏర్పడుతున్నాయన్నారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇస్తారి, రమణారెడ్డి, మల్లేశం, సాయిలు, రవి, ఆగంరెడ్డి, గోరెమియా, మహిపాల్, మల్లం రాజు పాల్గొన్నారు.


కట్ట పగుళ్లను చూపుతున్న సీపీఎం నాయకులు

మీరాకుమార్‌ను కలిసిన చేర్యాల కాంగ్రెస్ నేతలు


మీరాకుమార్, ఉత్తమ్, పొన్నాలతో నర్సయ్యపంతులు, కొండల్‌రెడ్డి

చేర్యాల: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల సభకు హాజరైన పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను చేర్యాల కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చేర్యాల మండలం దొమ్మాట గ్రామానికి చెందిన డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం నర్సయ్య పంతులు, మద్దూరు మండలానికి చెందిన గిరికొండల్‌రెడ్డి, తదితరులు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలతో మీరాకుమార్‌ను కలిశారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న దళిత మోర్చా

- దళిత నాయకుల మండిపాటు


మాట్లాడుతున్న దళిత సంఘాల నాయకులు

మిరుదొడ్డి: దళితులకు 'డబుల్' ఇళ్లను కట్టిస్తామని ప్రభుత్వం ముందుకు కృషిచేస్తుంటే కొందరు బీజేపీ దళిత మోర్చా నాయకులు అడ్డుకుంటున్నారని పలు దళిత సంఘాల నాయకులు సోమవారం విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణంతో దళితులకు అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలను మానుకుని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో నాయకులు దార మల్లయ్య, కుమార్, చంద్రం, సుదర్శన్, నక్క రాజయ్య తదితరుల పాల్గొన్నారు.

టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం


జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు

దుబ్బాక: దుబ్బాకలో సోమవారం టీజీవీపీ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చరణ్‌తేజ, నాయకులు శ్యాం, రాకేష్, వేణు, కుమార్, రవి, విక్కి, నవీన్, నాగరాజు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

గో సంరక్షణ సామాజిక బాధ్యత: వీహెచ్‌పీ

- రైతుకు విరాళంగా గోవు, లేగదూడ

చేర్యాల: సకల దేవతల నిలయమైన గోవును సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం దుర్గాప్రసాద్ అన్నారు. రామాయంపేటకు చెందిన వేదమాత గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో చేర్యాల పట్టణానికి చెందిన ఓ రైతుకు గోవు, లేగదూడను విరాళంగా అందించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా సహాయ కార్యదర్శి కంజర్ల రాజేశ్, జనహిత రాష్ట్ర బాధ్యుడు వీరబత్తిని సత్యనారాయణ, మాతృమండల జిల్లా ప్రముఖ్ ఉమాసురేశ్‌రెడ్డి, నాయకులు అల్లాడి జగదీశ్వర్, తడ్క లక్ష్మణ్, ఉప్పల నాగరాజు, బెజుగం కొండయ్య, కొక్కుల సురేందర్, రాధ, మల్లేశం, శ్రీకాంత్, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.


రైతుకు గోవును అందిస్తున్న వీహెచ్‌పీ నాయకులు

ఏబీవీపీ బాగ్ కన్వీనర్‌గా కరుణాకర్

దుబ్బాక: ఏబీవీపీ దుబ్బాక బాగ్ కన్వీనర్‌గా మిరుదొడ్డికి చెందిన కరుణాకర్‌ను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి

● మునిసిపల్ చైర్మన్ రాజనర్సు

సిద్దిపేట టౌన్: హరితహారాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని మునిసిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. హరితహారంలో భాగంగా సోమవారం స్థానిక మినీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించాలన్నారు. మొక్కలను వృక్షాలుగా ఎదిగినప్పుడే వర్షాలు సకాలంలో కురిసి రైతులు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి బాలయ్య మాట్లాడారు. మొక్కల యొక్క ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రవీణ్, మల్లికార్జున్, విజయ్ పాల్గొన్నారు.




ర్యాలీని ప్రారంభిస్తున్న రాజనర్సు, లక్ష్మీదేవిపల్లిలో మొక్కలను నాటుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

యువకులు మొక్కలను సంరక్షించాలి

సిద్దిపేట రూరల్: నాటిన మొక్కల సంరక్షణకు యువకులు ముందుకు రావాలని సిద్దిపేట ఎంపీపీ ఎర్ర యాదయ్య సూచించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లిలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఓఎన్‌డీ, జడ్పీటీసీ వజ్రవ్వ, సర్పంచ్ ఎల్లవ్వ, ఎంపీటీసీ రాజు, ఉప సర్పంచ్ ఆంజనేయులు, సిద్దిపేట రూరల్ సీఐ సైదులు, స్థానికులు కనకయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

నాయకుల అరెస్టు అప్రజాస్వామికం

● రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

చిన్నకోడూరు: నేరేళ్ల సభకు తరలివెళ్తున్న కాంగ్రెస్ నాయకులను చిన్నకోడూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రభుత్వ చర్య అప్రజాస్వామికమని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించతలపెట్టిన సభకు అనుమతివ్వకపోవడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. జంగిటి శ్రీనివాస్, దుర్గాచారి, బైండ్ల కిషన్, రాజు, తదితరులు పోలీసులు అరెస్ట్‌చేసిన వారిలో ఉన్నారు.

నంగునూరులో

నంగునూరు: చలో సిరిసిల్ల కార్యక్రమానికి వెళ్తున్న నంగునూరు మండలాధ్యక్షుడు యాదగిరి తదితరులను రాజగోపాల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. సభకు అనుమతివ్వకపోవడం రాష్ట్ర అవతరణకు కృషిచేసిన మీరాకుమార్‌ను అగౌరవ పరచడమేనన్నారు. నాగరాజు, ఎక్క రాజు, మూల రాంరెడ్డి, ఎల్లయ్య, ప్రశాంత్, చందు, మహేష్, రాజు, అశోక్ తదితరులు పోలీసులు అరెస్ట్‌చేసిన వారిలో ఉన్నారు.




చిన్నకోడూరు, రాజగోపాలం పోలీస్‌స్టేషన్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు

రైతులను రెచ్చగొట్టడం తగదు

● కోదండరాంకు టీఆర్ఎస్ హితవు

నంగునూరు: స్ఫూర్తి యాత్ర పేరుతో రైతులను రెచ్చగొట్టడం సరైన విధానం కాదని జడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి సోమవారం నంగునూరులో అన్నారు. భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామి ఇచ్చినా కోదండరాం అనవసరపు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. జేఏసీ ముసుగులో కాంగ్రెసుకు వత్తాసు పలుకుతున్నారన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ పురేందర్, పీఏసీఎస్ చైర్మన్లు సోమిరెడ్డి, రమేష్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బాలు పాల్గొన్నారు.

సంతోషి మాత ఆలయంలో శాశ్వత అన్నదానం



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రమేశ్, సభ్యులు

సిద్దిపేట రూరల్: సిద్దిపేట ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచిన సంతోషి మాత ఆలయంలో శాశ్వత అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేశ్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆలయ 25వ వార్షికోత్సవాన్ని 1 నుంచి 5 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శాశ్వత అన్నదాతలకు, విరాళాల దాతలకు ఆశీర్వాదపూర్వక సన్మానం నిర్వహిస్తామని తెలిపారు. వార్షికోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సభ్యులు సువర్ణలత, సంతోష్‌కుమార్, రామకృష్ణచార్యులు, కనకయ్య, రాము, నాగరాజు, వీరేశం, ఈవో శ్రీనివాస శర్మ పాల్గొన్నారు.

ఏడో రోజుకు సివిల్ సప్లై కార్మికుల సమ్మె

సిద్దిపేట కల్చరల్: తమ సమస్యలను పరిష్కరించాలని సివిల్ సప్లై కార్మికులు సిద్దిపేటలో చేస్తున్న సమ్మె సోమవారం నాటికి ఏడో రోజుకు చేరింది. సోమవారం కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సమ్మెకు ఏఐటీయూసీ కార్యదర్శి పెర్క దుర్గయ్య, సదరం నర్సయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో పెర్క శ్రీనివాస్, శివయ్య, ఎల్లయ్య, చందు, మల్లేశం, బద్రిరాజు, నరేశ్, పరమేశ్వర్, కిష్టయ్య, గిరి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

'కూరగాయల సాగుతో అధిక దిగుబడి'

సిద్దిపేట రూరల్: కూరగాయలను సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడి లభిస్తుందని సిద్దిపేట మండల హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సామల ఐలయ్య సూచించారు. సోమవారం మండల పరిధిలోని నారాయణరావుపేట, పెద్దలింగారెడ్డిపల్లి గ్రామాల్లో పందిరి ఆధారంగా చేస్తున్న కూరగాయల సాగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు కూరగాయల సాగులో సూచనలిచ్చారు.



కాకర పంటను పరిశీలిస్తున్న ఐలయ్య

'ఘంటా చక్రపాణిని తొలగించాలి'



సమావేశంలో మాట్లాడుతున్న ఏబీవీపీ నాయకులు

సిద్దిపేట మునిసిపాలిటీ: ఉద్యోగాల భర్తీలో విఫలమవుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని తొలగించి టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ వేముల భరత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కోర్టు మెట్లు ఎక్కకుండా ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తవట్లేదన్నారు. సమావేశంలో నాయకులు గిరీష్, సాయి, మల్లేశం, ముత్యం, పవన్ పాల్గొన్నారు.

పుల్లూరు బండపై స్వాతి నక్షత్ర పూజలు

సిద్దిపేట రూరల్: లక్ష్మీనర్సింహా స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం సిద్దిపేట మండలం పుల్లూరు బండ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రంగచార్యులు, ఫణికుమార్, భరద్వాజ్, సర్పంచ్ సరోజన, ఆంజనేయులు పూజలో పాల్గొన్నారు.

సిటిజన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

సిద్దిపేట కల్చరల్: సిద్దిపేటలో సిటిజన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా బాలకిషన్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా నారాయణ, ఉపాధ్యక్షుడిగా బుస్స శ్రీనివాస్, కోశాధికారిగా వైకుంఠం, క్రీడల కార్యదర్శిగా అశోక్ ఎన్నికయ్యారు.

సిద్దిపేటలో నేత్రాల సేకరణ

సిద్దిపేట రూరల్: సిద్దిపేట అలయన్స్ క్లబ్ సభ్యుడైన మాడిశెట్టి బాలకిషన్ తండ్రి వెంకటేశం అనారోగ్యంతో చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యుల సమ్మతితో వెంకటేశం నేత్రాలను సేకరించి హైదరాబాద్ వాసవి ఐబ్యాంక్‌కు పంపించినట్లు క్లబ్ అధ్యక్షుడు ఆత్మారాములు తెలిపారు.

ముగిసిన చదరంగ పోటీలు

సిద్దిపేట కల్చరల్: స్థానిక అంబిటాస్ స్కూల్‌లో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ మెమోరియల్ తెలంగాణ చదరంగ పోటీలు సోమవారం ముగిశాయని సిద్దిపేట జిల్లా చెస్ అసోసియేషన్ అడహక్ కమిటీ జనరల్ సెక్రటరీ వెల్లండి శివాజీ తెలిపారు. పోటీల్లో విశ్వనాథ్‌ప్రసాద్(కరీంనగర్) ప్రథమ బహుమతి, రామకృష్ణ మెరుమాల ద్వితీయ, ఎం.దీప్తాంశ్‌రెడ్డి తృతీయ బహుమతులు అందుకున్నారు.

బాలల 'కాంగ్రెస్' కరపత్రం ఆవిష్కరణ

సిద్దిపేట టౌన్: బాలల సైన్స్ కాంగ్రెస్ కరపత్రాన్ని సోమవారం డీఈవో కార్యాలయంలో డీఈవో కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌పై జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తామన్నారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌లో విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు రూపొందించడానికి ఉపాధ్యాయులు పూర్తి సహకారాన్ని అందించాలన్నారు.

ఆధునిక హంగులతో పంచాయతీ భవనాలు

● ఎంపీపీ మాణిక్యరెడ్డి, జడ్పీటీసీ కమల

చిన్నకోడూరు: మండలంలోని మైలారం, అల్లీపూర్ గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను చిన్నకోడూరు ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జడ్పీటీసీ కమల సోమవారం ప్రారంభించారు. ఆధునిక హంగులతో భవనాల నిర్మాణముంటుందని వారు తెలిపారు. అల్లీపూర్‌లో ముదిరాజ్, గౌడ సంఘ భవనాల నిర్మాణాలను కూడా వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు మూర్తి బాల్‌రెడ్డి, కీసరి పాపయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముక్కిస సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి, పర్శరాములు, రాజేశంగౌడ్, సర్పంచ్ బొడిగె అనసూయ తదితరులు పాల్గొన్నారు.



పనులను ప్రారంభిస్తున్న ఎంపీపీ, జడ్పీటీసీ

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

● మోడల్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు

నంగునూరు: తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పి.దశరథ, భూతం యాకమల్లు డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొనేందుకు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో సోమవారం నంగునూరు మండలం అక్కెనపల్లి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులతో మాట్లాడారు. వారివెంట రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కో-ఆర్డినేటర్ సంజీత, సైదులుగౌడ్, శ్యామ్, రవీందర్ గౌడ్, సైదిరెడ్డి, దేవిప్రసాద్, ఆంజనేయులు, దీప, భాగ్యరేఖ, రాధిత, జ్యోతి, స్వాతి, అనిత తదితరులున్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న దశరథ, యాకమల్లు

హుస్నాబాద్ సినిమాలు

వెంకటేశ్వర - గౌతమ్‌నంద
వెంకటేశ్వర కళామందిర్ - మాయామాల్

మృతురాలి కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే రసమయి

బెజ్జంకి: మండలంలోని గుండారం గ్రామానికి చెందిన పరకాల కనకవ్వ అనారోగ్యంతో మృతిచెందగా ఆమె కుటుంబ సభ్యులను సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో పలు అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతతో పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శరత్‌రావు, రామకృష్ణరెడ్డి, రామలింగారెడ్డి, రాములు, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అజిద్ తదితరులున్నారు.

నిధుల మంజూరుకు మంత్రి హామీ

హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం పొట్లపల్లి ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సోమవారం పొట్లపల్లి గౌడ సంఘం నాయకులు మంత్రి హరీశ్‌రావును కలిసి కోరారు. మంత్రి హరీశ్‌రావు సంబంధిత శాఖ అధికారులకు రూ. 20లక్షల నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు గౌడ సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, వైస్ ప్రెసిడెంట్ రాజమౌళి తెలిపారు.

విద్యార్థులను అభినందించిన డీఈవో

హుస్నాబాద్: తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్వహించే సౌత్ ఎషియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన స్వరణ్‌జిత్, లక్ష్మీనారాయణ, మహేశ్‌తో పాటు కోచ్ రాజును సోమవారం సిద్దిపేటలో డీఈవో కృష్ణారెడ్డి అభినందించారు.

'రక్తదానం మరో ప్రాణాన్ని కాపాడుతుంది'

మద్దూరు: రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొక నిండుప్రాణాన్ని కాపాడుతుందని ఎంపీపీ మాధవీయాదగిరి తెలిపారు. సోమవారం మండలంలోని కొండాపూర్‌లో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్ కిషన్‌నాయక్ జ్ఞాపకార్థం సేవాలాల్ బంజార యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు. యువత రక్తదానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. 22 మంది యువకులు రక్తదానం చేసినట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బీమయ్య, చేర్యాల ఎక్సైజ్ సీఐ రమేష్‌రెడ్డి, బ్లడ్‌బ్యాంకు వైద్యాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

మద్దూరు: అరకొర సౌకర్యాల నడమ తీవ్ర ఇబ్బందులతో వంట చేస్తున్న కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని అడిగి తెల్సుకున్నారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ వంటగదులు లేక ఆరుబయట వంట చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బిల్లులు సమయానికి అందకపోవడంతో అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట వాసుదేవరెడ్డి, కార్తీక్, తిరుపతి, కనకలక్ష్మి ఉన్నారు.

'కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం'

హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వం కళాకారులకు పోత్సహాన్ని అందిస్తున్నదని ఆర్డీవో శంకర్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 3, 4 తేదీల్లో రాష్ట్ర స్థాయి పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో పాల్గొన్న కళాకారులకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రత్నాకర్‌రెడ్డి, సదాచారి, రాజు, మల్లయ్య, బోనగిరి వెంకటస్వామి, రాజేష్, ఆశయ్య తదితరులున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాల వర్కర్ల సమ్మె

హుస్నాబాద్: ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రాల్లో పని చేస్తున్న వర్కర్లను పర్మినెంట్ చేయాలని కోరుతూ సోమవారం నుంచి సమ్మె చేపట్టినట్లు ఆ సంఘం డివిజన్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్, తిరుమలేష్, రఘు, సంతోష్, మధు తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులను రెగ్యూలర్ చేసి తమను చేయకపోవడం బాధాకరమన్నారు.

'సీఎం కేసీఆర్ కృషి హర్షనీయం'

మద్దూరు: గొల్లకుర్మల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ గొర్రెలు పంపిణీ చేయడం హర్షనీయమని సర్పంచ్ గంగాధర్ కొనియాడారు. ఆయన సోమవారం మండలంలోని జాలపల్లిలో 6 గొర్లయూట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు ఎల్లయ్య, డైరెక్టర్ కమలాకర్, సొసైటీ డెరెక్టర్ చంద్రి బాలయ్య, శ్రీరాంరెడ్డి, సారయ్య పాల్గొన్నారు.

ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం

మద్దూరు: మండలంలోని బైరాన్‌పల్లిలో సోమవారం మఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా చేర్యాల ఎక్సైజ్ సీఐ రమేష్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల జీవనోపాధికి ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కల పెంపకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్రతి గీత కార్మికుడు మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. దీంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గీత కార్మికులు, గ్రామస్థులు, పీల్డ్ అసిస్టెంట్ తదితరులున్నారు.



బైరాన్‌పల్లిలో మొక్కను నాటుతున్న ఎక్సైజ్ సీఐ

అరెస్టుకు నిరసనగా నాయకుల ధర్నా


ధర్నా చేస్తున్న నాయకులు

మద్దూరు: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన దళితులను పరామర్శించడానికి వెళ్లిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ బాధిత దళితులను పరామర్శించకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం శోచనీయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ దళితులకు అండగా ఉంటుందన్నారు. దళితులపై దాడులు పునరావృతమైతే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు దళితుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ నిరంకుశత్వాన్ని గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అనంతరం సిరిసిల్ల జిల్లా నేరెళ్లకు తరలివెళ్లారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, కిరణ్, తాజ్‌మహ్మద్, ముంతాజ్‌హుస్సేన్, ఎల్లయ్య, బాలయ్య, సత్యనారాయణ, కుమారస్వామి, కిషోర్, రాకేష్, రూపాస్, భాను, నరేష్, హరీశ్, సంపత్ పాల్గొన్నారు.

ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు

- ఎంపీడీవో ముస్తాక్‌అలీ పదవీ విరమణ సభలో జడ్పీవైస్ చైర్మన్ రాజారెడ్డి

హుస్నాబాద్‌రూరల్: అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని జడ్పీవైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి పేర్కొన్నారు. సోమవారం హుస్నాబాద్ ఎంపీడీవో ఎండీ ముస్తాక్‌అలీ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలాభివృద్ధిలో ఎంతో కృషిచేశారన్నారు. ముస్తాక్‌ఆలీ తన శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపాలని ఆకాంక్షించారు. ఎంపీపీ మంగ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఆర్డీవో శంకర్‌కుమార్, ఈవోఆర్డీ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ వాణిరెడ్డి, వైస్ ఎంపీపీ రాంగోపాల్‌రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుంట మల్లయ్య, టీఆర్ఎస్


ఎంపీడీవోను సత్కరిస్తున్న జడ్పీవైస్ చైర్మన్

మండలాధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, బీలు నాయక్, పీఆర్ ఏఈ మహేశ్, ఏపీవో వేణుమాదవ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సుధాకర్, లావణ్య, ఎంపీటీలు కాసార్ల అశోక్, సర్పంచ్ సృజన్‌కుమార్, వెల్ది శోభారాణీ మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

'అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు'

హుస్నాబాద్: విధి నార్వహణలో అంకితభావంతో పని చేసిన ఉద్యోగులకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ నారాయణ పదవీ విరమణ సన్మాన సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణ తన విధులను సక్రమంగా నిర్వర్తించి రైతులతో ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు నారాయణ చేసిన సేవను మరచిపోరన్నారు. పదవీ విరమణ తరువాత కూడ సమాజసేవకు పాటుపడాలని సూచించారు. అనంతరం నారాయణ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లింగాల సాయన్న, జిల్లా మార్కెట్ అధికారి శర్మ,


నారాయణ దంపతులను సన్మానిస్తున్న నేతలు

మాజీ జడ్పీటీసీ బీలునాయక్, మాజీ మార్కెట్ కమిటీ చెర్మన్ మట్ట రాజిరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్లు మల్లిఖార్జున్‌రెడ్డి, మార్కెట్ సెక్రటరి వెంకటయ్య, డైరెక్టర్లు కొండూరి కిరణ్, రవీందర్, ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెజుగం లక్ష్మణ్, కాటన్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా రవీందర్ తదితరులున్నారు.

'కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలు'

హుస్నాబాద్‌రూరల్: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రేవంత్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం హుస్నాబాద్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌కుమార్ మాట్లాడుతూ సంస్కరణల పేరిట కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. పెరిగిన నిత్యవసర ధరల వల్ల కార్మికుల కనీస వేతనం రూ. 18 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచేందుకు మంత్రి కేటీఆర్ జీవో జారీ చేసినా నేటికి అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు కొంరయ్య, సత్యనారాయణ గౌడ్, శివరాజ్, రాజు, సుదర్శనచారి, ప్రమోద్, కవిత, శ్రీకాంత్, రమేష్, తిరుపతి, వెంకటేశం, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

నేడు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

అక్కన్నపేట: మండలంలో కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ రాంచందర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీష్‌కుమార్ హజరుకానున్నారని తెలిపారు.

ఎంపీడీవోకు ఘనంగా వీడ్కోలు

కోహెడ: కోహెడ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఉన్న విజయ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. కాగా సోమవారం మండల పరిషత్‌లో ఎంపీపీ ఉప్పుల స్వామి అధ్యక్షతన ఎంపీడీవోకు ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆయనకు శాలువా కప్పి పూల మాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మణ్, మండల పరిషత్ అధికారి వేణు మాదవరెడ్డి, తహసీల్దార్ నరేందర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు నేతల వినతి

బెజ్జంకి: కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించి బ్యాంకుల్లో రుణాలు అందే విధంగా చూడాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ కోరారు. ఖరీఫ్ ప్రారంభమైనా కౌలు రైతులకు రుణాలు అందడం లేదన్నారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఆయనవెంట రైతు సంఘం కార్యదర్శి సత్తయ్య, సీపీఎం నాయకులు బోనగిరి లింగం, తిరుపతి, నవీన్ తదితరులున్నారు.

ప్రజావాణికి 8 దరఖాస్తులు

హుస్నాబాద్: హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 8 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నాసిరకంగా 'డబుల్‌బెడ్‌రూం' నిర్మాణం

హుస్నాబాద్: పట్టణంలో నిర్మించే డబుల్‌బెడ్ రూం ఇళ్లకు నాసిరకం ఇసుకను వాడుతున్నారని బీజేపీ నాయకులు దేవేందర్‌రెడ్డి, విద్యాసాగర్, సదానందం ఆరోపించారు. పొట్లపల్లిలోని ఎల్లమ్మ వాగు నుంచి టిప్పర్లతో దుబ్బతో కూడిన నాసిరకం ఇసుకను తీసుకొస్తున్నారని వారు తెలిపారు.

విద్యార్థులకు డిక్షనరీల పంపిణి

బెజ్జంకి: గుండారం ఉన్నత పాఠశాలలో సోమవారం ఆంగ్ల అక్షర గుణితాలపై నిర్వహించిన పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు, టీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఇంగ్లీషు డిక్షనరీలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన త్రీ ఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

గజ్వేల్‌లో సినిమాలు

సంతోష్	ఫిదా
యాదగిరి	గౌతమ్‌నంద
	తూఫ్రాన్
వెంకటేశ్వర	గౌతమ్‌నంద

రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో సత్తాచాటిన ప్రజ్ఞాపూర్ విద్యార్థి



రాష్ట్రస్థాయి బహుమతిని అందుకుంటున్న ఆర్యచాణక్య

గజ్వేల్‌అర్బన్: ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకార్థం సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో ప్రజ్ఞాపూర్‌కు చెందిన విద్యార్థి సత్తాచారు. సిద్దిపేట చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఆడెపు నర్సింలుభవానిల కుమారుడు ఆర్యచాణక్య ఉత్తమ ప్రతిభ కనబరిచి అండర్-7 కేటగిరీలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞాపూర్ సెయింట్ మేరీస్ యాజమాన్యం, తల్లిదండ్రులు ఆర్యచాణక్యను అభినందించారు.

హరితహారం బంగారు భవిష్యత్తు కోసం



మొక్కను నాటుతున్న జీపీఎన్పీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్

గజ్వేల్‌అర్బన్: హరితహారం బంగారు భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ చేపట్టారని జీపీఎన్పీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలోని మినీ స్టేడియంలో హరితహారం-3లో భాగంగా మొక్కలు నాటారు. ఆయనవెంట కమిషనర్ శంకర్, నాయకులు శ్రీనివాస్, చారి, రేగొండ, యువజన సంఘాల ప్రతినిధులు దేశబోయిన నర్సింలు, సంతోష్‌కుమార్, వినోద్, సాధక్‌పాషా, నరేశ్, శివ, రాజు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

యాదవుల అభివృద్ధికి టీఆర్ఎస్ కృషి

ములుగు: తెలంగాణ రాష్ట్రంలోని యాదవుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అఖిలభారత యాదవ సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బూరం గణేష్‌యాదవ్ అన్నారు. సోమవారం కొత్తూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల అభివృద్ధితో పాటు యాదవులకు సబ్సిడీలో గొర్రెలు అందించడం శుభ పరిణామమన్నారు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో పార్టీలు యాదవులతో ఓట్లేయించుకొని రాజభోగాలు అనుభవించారే తప్ప యాదవుల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ 75శాతం సబ్సిడీతో గొర్రెలను అందించడంతో యాదవులంతా సంతోషంగా ఉన్నారని, టీఆర్ఎస్‌కు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు.

'మొక్కలను నాటడం కాదు బతికించడమే గొప్పదనం'

ములుగు: గ్రామాలలో హరితహారం మొక్కలను నాటడం కాదు బతికించడమే గొప్పతనమని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు అన్నారు. సోమవారం ములుగు మండలంలోని నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దిలీప్‌కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ బాబు, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.

విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణి

జగదేవ్‌పూర్: జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పాఠశాలలోని 1నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థులకు పాఠశాల దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్‌రావు, ఎస్ఎంసీ చైర్మన్ కనకయ్య, సీఆర్పీ దయానంద్, గోవర్ధన్, ఉపాధ్యాయులు అరుణ, మంజుల, శ్రీనివాస్, ప్రసాద్, శోభారాణి, ఈఆర్పీ కరుణాకర్ పాల్గొన్నారు.

డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి

- **టీఎన్ఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమయ్య**



విలేకరులతో మాట్లాడుతున్న భూమయ్య

గజ్వేల్‌అర్బన్: తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిపోయినా డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని టీఎన్ఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కామల్ల భూమయ్య డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రధాన పట్టణాల్లోని విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన డ్రగ్స్ మహమ్మారిని విద్యాసంస్థలకు రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ మహమ్మారితో హైదరాబాద్‌లో ఉన్న బ్రాండ్ ఇమేజ్‌తో పాటు విద్యాహబ్‌గా ఉన్న భాగ్యనగరం పేరు ప్రతిష్ఠలు కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం బంధువులపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కునేందుకు వారి బంధువుల పబ్‌లపై దాడులు చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా చేస్తున్నామని చెబుతున్నారని కానీ డ్రగ్స్ హబ్‌గా హైదరాబాద్ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం అమానుషమన్నారు. పబ్‌ల వెనుక ఉన్న పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనవెంట టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి హనుమంత్‌రెడ్డి, నాయకులు అక్బర్, కొండల్‌రెడ్డి, కిరణ్‌గౌడ్, భాను తదితరులున్నారు.

ముందస్తు అరెస్టులు హేయమైన చర్య

- **గజ్వేల్ యూత్‌కాంగ్రెస్ నాయకులు**



నిరసన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

గజ్వేల్‌అర్బన్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాకు అనుమతినివ్వకపోగా కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని గజ్వేల్ యూత్‌కాంగ్రెస్ నాయకులు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఆర్&బీ అతిథి గృహంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన రాచరిక, బ్రిటీష్ పాలనను తలపిస్తుందన్నారు. అమాయక ప్రజలపై దాడులు చేస్తే తప్పు పట్టిన ప్రతిపక్షాలను ముందస్తు అరెస్ట్ పేరుతో ఇబ్బందులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్‌ను అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. యూత్‌కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, శ్రీకాంత్, అజ్గర్, నవీన్, తకీ, రాజు, నరేశ్, కుమార్ తదితరులుఉన్నారు.

కరీంనగర్ నిరసన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

యూత్‌కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు కప్పెర భానుప్రకాశ్‌రావు కరీంనగర్‌లో సోమవారం జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ లోకసభ స్పీకర్ మీరాకుమార్ పాల్గొన్న ఈ నిరసన ర్యాలీలో కరీంనగర్‌లో మైత్రి హోటల్ నుంచి జిల్లా కారాగారం వరకు జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

37మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు నియామకపత్రాలు

జగదేవ్‌పూర్: జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ సబ్‌స్టేషన్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 37మందికి నియామకపత్రాలు అందజేసిన్నట్లు ట్రాన్స్‌కో ఏఈ అమరేందర్ తెలిపారు. సోమవారం జగదేవ్‌పూర్‌లోని తన కార్యాలయంలో పలువురికి నియామకపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించిందని, ఇందులో భాగంగా 37మందికి రెగ్యులర్ చేస్తూ ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగిందని, వాటిని సోమవారం వారికి అందజేశామన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కార్మికుల సమ్మె

గజ్వేల్‌రూరల్: గజ్వేల్ పట్టణంలోని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమను రెగ్యులరైజ్ చేయాలంటూ సోమవారం సమ్మె చేశారు. గత ఇరవై ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలలో దరఖాస్తు చేసుకొన్న తమను ప్రభుత్వం విస్మరించిందని, దీంతో తీవ్ర నిరాశకు గురైన తాము రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎస్పీఎం కార్మికులు శ్రీనివాస్, ఎల్లం, యాదగిరి, పి.శ్రీనివాస్, ముస్తాఫా, రఘుపతి, బాల్‌రాజు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం

కొండపాక : వచ్చే ఎన్నికల్లో బీజేపి అధికారంలోకి వస్తుందని బీజేపీ జిల్లా ఫీడ్ బ్యాంక్ కన్వీనర్ నిమ్మ మహిపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుద్దెడలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నుంచి 60 శాతం నిధులు మంజూరు చేయడం వల్లలేనని చెప్పారు. కాని తెలంగాణ ప్రభుత్వం అన్ని తామే చేస్తున్నట్లు ప్రజలను మభ్య పెడుతుందన్నారు. డబుల్ బెడ్ రూం ఉపాధి హామీ పథకం , సన్న బియ్యం , పెన్షన్‌లు లాంటి సంక్షేమ పథకాలన్ని కేంద్రానివేయన్నారు. 106 సంక్షేమ పథకాలను గ్రామస్థాయి నుంచి ప్రజల వద్దకు తీసుకవెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు.

'సివిల్ సప్లయ్ హమాలీల సమస్యలను పరిష్కరించాలి'

గజ్వేల్‌అర్బన్: సివిల్ సప్లయ్ హమాలీల సమస్యలు పరిష్కరించాలని హమాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పరశురాం డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. ఆయన మాట్లాడుతూ హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట హమాలీ కార్మికులు యాదగిరి, శ్రీనివాస్, ఎల్లం, బీరయ్య, రమేశ్, రాములు, యాదగిరి ఉన్నారు.

నేడు ఎర్రవల్లిలో గ్రామజ్యోతి గ్రామసభ

మర్కుక్: సీఎం దత్తత గ్రామమైన మర్కుక్ మండలంలోని ఎర్రవల్లిలో మంగళవారం గ్రామసభ నిర్వహించనున్నట్లు సర్పంచ్ భాగ్యబాల్‌రాజు తెలిపారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.

కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

కొండపాక : విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యూలర్ చే స్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ మండలంలోని దుద్దెడ సబ్‌స్టేషన్‌లో సోమవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేవారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఎంపీపీ పద్మ పాల్గొన్నారు.

గొల్లకుర్మలు ఆర్థికాభివృద్ధి చెందాలి

కొండపాక : ప్రభుత్వం గొల్లకుర్మల కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని యాదవ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కనకయ్య సూచించారు. సోమవారం ఆయన మాట్లాడారు. కనకరాములు, నర్సయ్య, రామయ్య, కిష్టయ్య, దుర్గయ్య, నవీన్, కనకయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

మొక్కలపై నిర్లక్ష్యం

- హరితహారంలో నాటిన వాటిని పట్టించుకోని వైనం
- జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు


చేర్యాల మండలం తాడూరు గ్రామపంచాయతీ ఆవరణలో ఎండిపోయిన మొక్కలు

చేర్యాల : హరితహారంలో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. మొక్కలు నాటిన రోజున్న ఆర్భాటం పరిరక్షణలో కానరాకుండా పోతుంది. మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు అందించడంతో పాటు ఎండిపోకుండా వాటర్‌ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టాలని అధికారులు సూచించినా క్షేత్రస్థాయిలో సిబ్బంది పెడ చెవినపెడుతున్నారు. ఎప్పటికప్పుడు పనులను మండలస్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నప్పటికీ హరితరక్షణ కమిటీలు పేరుకే పరిమితయ్యాయి. మూడోవిడత కార్యక్రమంలో భాగంగా చేర్యాల మండలంలోని మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి చెప్పిన మాట ప్రకారం ఆరుఫీట్ల ఎత్తులో ఉన్న మొక్కలను అందించడంతో పాటు ముందస్తుగా ట్రీగార్డులు ఏర్పాటు చేయించారు. నీటివాడకానికి సంబంధించిన వనరులను సైతం సూచించారు. మొక్కలను సంరక్షించాలని సంబధిత సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అయితే మొక్కలకు నీరుపట్టడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మొక్కలు మూడువారాలకు చేరుకోకుండానే ఎండిపోతున్నాయి. అందుకు చేర్యాల మండలంలోని తాడూరు, చిట్యాల, దానంపల్లి, కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట తదితర గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది.

ఆదర్శం..
మర్రిముచ్చాల గ్రామసర్పంచు

- రాజకీయంతో పాటు వ్యవసాయం పనుల్లో రాణిస్తున్న వంగా రాణి


పొలం పనుల్లో వంగా రాణి

చేర్యాల : రాజకీయాలు వంట పట్టడంతో పలువురు ప్రజాప్రతినిధులు కులవృత్తులు, వ్యవసాయాన్ని సైతం విడనాడుతున్న ప్రస్తుత సమాజంలో కొమురవెల్లి మండలం మర్రిముచ్చాల గ్రామసర్పంచు వంగా రాణినర్సిరెడ్డి సాగుపై మమకారాన్ని వీడకుండా వ్యవసాయంచేస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. ఆమె భర్త నర్సిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. అయినా ఆమె వ్యవసాయానికి దూరం కాకుండా సాధారణ కూలీలతో మమేకమై పనులు నిర్వహిస్తుంది. ఓ పక్క ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడుతూనే మరో పక్క అన్నపూర్ణగా నిలుస్తుంది. టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలిగా ఇటీవల ఎంపికైన నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా, నాయకురాలితో పాటు రైతుమహిళగా రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటుంది. ఉద్యోగ కుటుంబానికి చెందినా మట్టిపరిమళంలోనే ఆనందం ఉందని, వ్యవసాయమంటేనే మక్కువ ఉంటుందని ఆమె అంటారు. గ్రామసర్పంచుగా ఎన్నికైన నాటినుండి మర్రిముచ్చాల గ్రామాభివృద్ధికి పాటు పడుతున్న క్రమంలో కొమురవెల్లి కొత్తమండలం కావడంతోనే టీఆర్ఎస్ అధిష్ఠానం మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలెన్ని ఉన్నప్పటికీ, వ్యవసాయబావి వద్దకు వెళ్లనిదే తృప్తి ఉండదని చెబుతుంది. అంతేకాకుండా చురుకైన మహిళా ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లానుండి ఇటీవల పలువురు సర్పంచులను గుజరాత్ రాష్ట్రానికి పంపించిన నేపథ్యంలో ఉమ్మడి చేర్యాల మండలం నుంచి వంగా రాణిని ఎంపిక చేశారు. తన రాజకీయ చతురతతో తనదైనశైలిలో వ్యవహరిస్తున్న ఈమె ప్రస్తుతం ఖరీఫ్‌లో వరి, పత్తిని సాగుచేస్తున్నారు. కూలీలతో కలిసి రోజువారీగా పొలంలో అడుగుపెట్టి కలుపుతీయడాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.

ఊరినిండా రాళ్లు.. గుట్టలే. ఎక్కడ చూసినా స్పల బండలే ఉంటాయి. ఇళ్లు కట్టాలన్నా.. ఇంటి చుట్టూ గోడ నిర్మించాలన్నా.. ఎకరాల కొద్దీ పొలాల చుట్టైనా వారు బండలే పాతుతారు. అదే ఈ ఊరి ప్రత్యేకత. ఇక ఎవరికైనా ఈ గ్రామం పేరు చెప్పాలంటే రాళ్లే చిరునామా. అందుకే ఈ ఊరికి రాళ్ల జనగామ అని పేరు. ఇక ఈ గ్రామంలో ఒకప్పుడు వడ్డెరులు ఎక్కువగా ఉండేవారు. ఎవరి ఇంటి చుట్టూ అయినా కంచె నిర్మించాలంటే వెంటనే వారు సల్పలను పాతే వారు. ప్రతిఫలంగా రైతులు వారికి ధాన్యం ఇచ్చేవారు. ఇక ఈ ఊరికి కాస్త దగ్గర్లో స్టేషన్ జనగామ ఉంది. రెండింటి పేరు ఒకటే కావడంతో దీనికి రాళ్ల జనగామగా పేరొచ్చింది. ఊర్లో రాళ్లు తగ్గుతున్నాయి కానీ దీనికున్న ప్రత్యేకత మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. గ్రామంలో ప్రస్తుతం కూడా పెద్దపెద్ద ఇళ్ల చుట్టూ సల్పరాళ్లనే ప్రహరీల్లాగా ఏర్పరుచుకోవడం విశేషం. ఈ గ్రామంపై ప్రత్యేక కథనం..


స్థలాల చుట్టూ ఏర్పడిన సల్పలు

రాళ్లే.. ఆ ఊరి చిరునామా!

- ఎటు చూసినా రాళ్లే.. అదే ఆ ఊరికి ప్రత్యేకత
- రాళ్ల జనగామగా గుర్తింపు
- ఊరి నిండా ఒకప్పుడు గుట్టలే
- వాటి ద్వారా వడ్డెరలు ఉపాధి పొందేవారు
- ఇళ్లు, పొలాల చుట్టూ సల్పబండల ఏర్పాటు
- నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఊరు
- రాజకీయ, సామాజిక చైతన్యంలోనూ ముందు..

హుస్నాబాద్ : ఈ ఊర్లో ఎక్కడ చూసినా సల్పరాళ్లే(బండలు) దర్శనమిస్తాయి. ఇళ్లకు ప్రహరీలకు.. పంట పొలాలు.. పశువుల కొట్టాల కంచెలకు అన్నింటికి ఈ రాళ్లనే ఉపయోగిస్తారు. గ్రామంలో కిలో మీటర్ల పొడవున సల్ప రాళ్లు పాతి ఉంటాయి. అందుకే ఈ గ్రామానికి రాళ్ల జనగామగా అని పేరు వచ్చింది.

అక్కన్నపేట మండలం జనగామ శివారులో అడుగుపెట్టాగానే మనకు కనబడేది సల్ప రాళ్లు. గ్రామ రోడ్డుకు ఇరువైపుల ఇవే కనపడతాయి. ఇళ్ల నిర్మాణంలో కూడ మట్టి గోడలు కాకుండా పై కప్పు వరకు రాళ్లతో నే గోడలు కట్టి ఉంటాయి. మట్టితో కడితే ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ రాళ్లతోనే నిర్మించుకుంటారు. ఈ గ్రామంలో దాదాపు 100కు పైగా వడ్డెర కుటుంబాలున్నాయి. గ్రామంలోని పెద్దబండ, ఖనిలబండ, గుడిబండ, ఎలుకల గుట్ట, మైసమ్మ గుట్ట వంటి చుట్టు గుట్టలు ఉన్నాయి. బండలు కొట్టి జీవనం సాగించే వడ్డెరలు తోటలకు, పశువుల కొట్టాలకు, పంట పొలాల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసేందుకు బండ్లలో సల్పలు (బండ) తీసుకొని వస్తారు. వాటిని స్థలాల చుట్టూ పాతి రైతులు ఇచ్చే డబ్బులతో జీవనోపాధి పొందేవారు. తక్కువ ఖర్చు అవుతుండటంతో గ్రామంలో అందరూ నిర్మాణాలు అన్ని బండలతోనే చేపట్టారు.

పూర్వికులు నిర్మాణాలకు ఎక్కువగా రాళ్లనే ఎక్కువగా ఉపయోగించడంతో దీనికి రాళ్ల జనగామగా పేరు వచ్చింది. ఈ గ్రామంలో పంటలు సమృద్ధిగా పండేవని, జంతువులు, పశువులు పంటలను పాడు చేయకుండా ఈ సల్పలను పాతే వారు. రైతులు ఇచ్చే ధాన్యంతో వడ్డెరలు పంట పొలాలకు, ఇళ్ల ప్రహరీలకు ఇతర నిర్మాణాలకు ఉచితంగా ఈ సల్పలు పాతి ఇచ్చేవారు. జిల్లా కేంద్రమైన స్టేషన్ జనగామ ఈ గ్రామానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉంది. రెండు జనగామలుండటంతో దీన్ని రాళ్ల జనగామ అంటేనే ప్రజలకు తెలుస్తుంది. ప్రస్తుతం క్రమేపీ సల్పలు కనుమరుగు అవుతున్నా పేరు మాత్రం రాళ్ల జనగామ అంటేనే అందరికి తెలుస్తుంది. ఈ గ్రామానికి ఉద్యమ చరిత్ర కూడ ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ గ్రామస్థులు తమ వంతు పాత్ర పోషించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఘట్టాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం రాళ్ల జనగామ అంటే వామపక్ష పార్టీలకు పెట్టని కోటగా ఉండేది క్రమేపి ఆ కోటలు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ గ్రామంలో రాజకీయ, సామాజిక చైతన్యం ఎక్కువ.

రాళ్లు కనుమరుగవుతున్నాయి

ఒకనాడు గ్రామంలో మొత్తం రాళ్లే ఉండేవి. ప్రస్తుతం క్రమేపి తగ్గుతున్నాయి. అయినా ఊరు పేరు మాత్రం రాళ్ల జనగామగా గుర్తింపు ఉంది. వెనుక మట్టి గోడలు పెట్టెందుకు ఆర్థిక భారం పడుతుండటంతో పశువుల కొట్టాలకు, పొలాలకు, ఇళ్ల ముందు ఈ సల్పలను ఏర్పాటు చేసుకునేవాళ్లు.

- కాసర్ల అశోక్‌బాబు, ఎంపీటీసీ


ఇంటి చుట్టూ ప్రహరీలా..


పశువుల పాక చుట్టూ..



తాతల కాలం నుంచి ఆ పేరే వస్తున్నది

మా తాతల కాలం నుంచి మా ఊరికి రాళ్ల జనగామ అనే పేరు ఉంది. ఇప్పుడు బండ కొట్టె వాళ్లు తక్కువయ్యారు. రాళ్లు కూడు తగ్గాయి. రోడ్డుకిరువైపుల ఉండే సల్పలు రోడ్డు విస్తరణలో పోయాయి. అయినా ఇప్పటికీ మా గ్రామానికి ఉండే ప్రత్యేకత అలాగే ఉంది. ఏళ్ల తరబడిగా మేము ఇళ్ల చుట్టూ రాళ్లనే ఏర్పరుచుకుంటూ వస్తున్నాం.

- అల్లాడి రవీందర్, ఉపసర్పంచ్

రాళ్ల జనగామ అంటేనే తెలుస్తుంది

ఈ ప్రాంతంలోనే రెండు జనగామలుండటంతో రాళ్ల జనగామ అంటేనే దూర ప్రాంతాల వారికి తెలుస్తుంది. చాలా కాలం క్రితం సల్పలే ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం అభివృద్దిలో భాగంగా తీసేస్తున్నారు. ఇక్కడ సమృద్ధిగా పంటలు పండేవి. వడ్డెరల వృత్తి అయిన బండలను కొట్టి రైతుల పొలాల చుట్టు, ఇతర నిర్మాణాలకు పాతి జీవనోపాధి పొందేవారు.

- బొడ్డు ఈశ్వర్, సర్పంచ్





తక్కువ ఖర్చు అయ్యేది

మా గ్రామంలో వడ్డెర కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి తోడు గుట్టలున్నాయి. వారి జీవనోపాధికి బండలు కొట్టి పాతే వారు. మట్టితో నిర్మాణం చేస్తే ఎక్కువ ఖర్చు అయ్యేది. సల్పలు పాతితే తక్కువ ఖర్చుతో నిర్మాణాలు జరిగేవి. అందుకే ఎక్కువగా రాళ్లతోనే నిర్మాణాలు చేశారు.

- ఎన్. వేణుగోపాల్‌రెడ్డి, గ్రామస్థుడు

'మంజీరా' పైలాన్ వృథా


కళాహీనంగా తయారైన మంజీర పథకం పైలాన్

- రూ. లక్షలు వెచ్చించి గాలికి వదిలేశారు
- పథకం మారింది.. పైలాన్ పట్టించుకునే నాథుడే లేడు

తూప్రాన్: భారీ వినూత్న పథకాలు అమలు చేస్తున్నపుడు గుర్తుండే విధంగా పైలాన్లను ఏర్పాటు చేస్తుంటారు. ఓ పథకానికి చిహ్నంగా రూ. లక్షలు వెచ్చించి పైలాన్లను ఏర్పాటు చేశారు. ఆ పైలాన్‌ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోకపోవడంతో కళాహీనంగా తయారైంది. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన మంజీరా తాగునీటి పథకం పైలాన్ పిచ్చిమొక్కలతో నిండిపోయింది. వివరాల్లోకి వెళితే.. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు, దొమ్మాట, నర్సాపూర్, రామాయంపేట నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు మంజీరా తాగునీటి పథకం ప్రారంభించారు. 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హడ్కో రూ. 100 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఆ పథకం పైలాన్‌ను తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా విభాగం రూ. 6 లక్షలు వెచ్చించి మంజీరా తాగునీటి పథకం పైలాన్‌ను నిర్మించింది. మంజీరా తాగునీటి పథకాన్ని తూప్రాన్ పట్టణంలో మొదటిసారిగా 2009లో మాజీ మంత్రి గీతారెడ్డి ప్రారంభించారు. మంజీరా తాగునీటి పథకంలో పలుదపాలుగా చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ శిలాఫలాలు ఇదే పైలాన్‌లో ఏర్పాటు చేశారు. 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వేసిన శిలాఫలకం అధికార్ల నిర్లక్ష్యంతో అప్పట్లోనే పగిలిపోయి ముక్కలైంది. అప్పట్లో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఈ పథకం నుంచి రామాయంపేట నియోజకవర్గాన్ని తొలగించడంతో రాజశేఖర్ రెడ్డి వేసిన శిలాఫలకం వద్ద నిరసన తెలిపారు. 2014 వరకు మంజీరా తాగునీటి పథకం పైలాన్‌ను అధికారులు నిర్వహిస్తు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం, మంజీరా తాగునీటి పథకం మార్చేసి మిషన్‌భగీరథ పథకం ప్రవేశపెట్టారు. దీంతో తూప్రాన్‌లో నిర్మించిన పైలాన్‌ను నీటి సరఫరా విభాగం అధికారులు పట్టించుకోవడమే మానేశారు. లక్షలు వెచ్చించి నిర్మించిన తాగునీటి పథకం పైలాన్ పిచ్చిమొక్కలతో నిండిపోయింది. పైలాన్ వద్ద చుట్టూర ఆందంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన గ్రాస్ (గడ్డి) ఎండిపోయింది. పైలాన్ నిర్వహణ చేపట్టిన కాలంలో ఎంతో అహ్లాదం కల్గించగా, నేడు బర్రెలు సంచరిస్తున్నారు. పైలాన్ చుట్టూ గ్రాస్ ఏర్పాటు చేసి పార్కుగా చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.


పైలాన్ చుట్టూ మొలిచిన గడ్డి, పిచ్చిమొక్కలు


పిచ్చిమొక్కలతో నిండిపోయిన పైలాన్ ఏరియల్ వ్యూ

At present member nations of NATO?

FOR ALL COMPETITIVE EXAMS

Current Affairs & GK



A. Ravi Prakash Reddy
Senior Faculty

1. ICC Women's Cricket World Cup 2017 won by…
1) England 2) India
3) South Africa 4) Australia

2. 105th Indian Science Congress 2018 to be held in
1) Osmania University, Hyderabad
2) S.V.University, Tirupati
3) University of Mysore, Mysore
4) University of Mumbai, Mumbai

3. Find the wrong pair?
1) National Voters Day : January 25
2) National Science Day : February 28
3) National Mathematics Day : March 22
4) National Civil Services Day : April 21

4. Name the largest economy in the European Union (EU)?
1) United Kingdom 2) France
3) Germany 4) None of these

5. Which union ministry has launched an online complaint system "sexual harassment e-box" at workplace?
1) Ministry of Home Affairs
2) Ministry of Law and Justice
3) Ministry of Women and Child Development
4) Ministry of Human Resource Development

6. The United Nations declared 2017 as…..
1) International Year of Family Farming
2) International Year of Soils
3) International Year of Pulses
4) International Year of Sustainable Tourism for Development

7. Nobel Prizes are awarded every year in …..
1) 5 categories 2) 6 categories
3) 7 categories 4) 8 categories

8. Find the Indirect Tax?
1) Income Tax 2) Corporate Tax
3) Gift Tax 4) Goods and Service Tax

9. National Democratic Alliance (NDA) was founded in
1) 1998 2) 1999 3) 2000 4) None of these

10. At present member nations of NATO?
1) 27 2) 28 3) 29 4) None of these

11. Who is associated with Bachpan Bachao Andolan?
1) Medha Patkar 2) Anna Hazare
3) Baba Amte 4) Kailash Satyarthi

12. Income Tax Day observed every year in India on…..
1) June 29 2) July 24
3) August 29 4) September 15

13. Which country has recently declared total independence from IMF and World Bank (WB)?
1) North Korea 2) South Korea
3) Bolivia 4) Myanmar

14. Who is Takehiko Nakao?
1) The President of New Development Bank
2) The President of Asian Development Bank
3) The President of World Bank
4) The President of Asian Infrastructure Investment Bank

15. Who is the captain of Indian Cricket Team in ICC Women's World Cup 2017?
1) Harmanpreet Kaur 2) Poonam Raut
3) Rajeshwari Gayakwad
4) Mithali Raj

16. Mossack Fonseca & Co., a law firm and corporate service provider, belongs to
1) Mauritius 2) Trinidad and Tobago
3) Jamaica 4) Panama

17. Ram Nath Kovind, the 14th President of India, assumed office on…..
1) 24 July 2017 2) 25 July 2017
3) 26 July 2017 4) 27 July 2017

18. Who was conferred with the Japan's imperial decoration 'Order of the Rising Sun' award for his contribution to fostering Japan-India ties?
1) Veerappa Moily 2) Shashi Tharoor
3) Ashwani Kumar 4) None of these

19. Rahul Chaudhari is associated with which sport?
1) Billiards 2) Hockey
3) Shooting 4) Kabaddi

20. Who among the following person is NOT associated with BRICS countries?
1) Mauricio Macri 2) Vladimir Putin
3) Jacob Zuma 4) Xi Jinping

21. Which of the following is correct regarding Grand Slim (Tennis) 2017?
1) Roger Federer (Switzerland) is the winner of Men's Singles in Australia Open 2017, by defeating Rafael Nadal (Spain).
2) Rafael Nadal (Spain) is the winner of Men's Singles in French Open 2017, by defeating Stan Wawrinka (Switzerland).
3) Roger Federer (Switzerland) is the winner of Men's Singles in Wimbledon Open 2017, by defeating Marin Cilic (Croatia).
4) All of the above



22. Who is the ambassador for Central Government's flagship Skill India campaign, with the National Skill Development Corporation?
1) Amitabh Bachchan
2) Shah Rukh Khan
3) Priyanka Chopra 4) None of these

23. Match the following?

Company	Chairman
A. Amazon.com	(i) Mary Barra
B. General Motors	(ii) Jeff Bezos
C. IBM	(iii) Larry Ellison
D. Orcale Corporation	(iv) Mark Zuckerberg
E. Facebook	(v) Ginni Rometty

	A	B	C	D	E
1)	(v)	(iv)	(iii)	(ii)	(i)
2)	(i)	(ii)	(iii)	(iv)	(v)
3)	(i)	(iii)	(v)	(ii)	(iv)
4)	(ii)	(i)	(v)	(iii)	(iv)

24. Shikha Sharma is the MD & CEO of……
1) Kotak Mahindra 2) AXIS Bank
3) HDFC Bank 4) ICICI Bank

25. The Fiscal Responsibility and Budget Management (FRBM) Committee headed by...
1) Arvind Subramanian
2) Arvind Panagariya
3) Ajit Kumar Doval
4) Nand Kishore Singh (N. K. Singh)

26. The 18th Anniversary of 'Kargil Vijay Diwas' was observed recently on…..
1) 24 July 2) 25 July 3) 26 July 4) 27 July

27. The Insurance Regulatory and Development Authority of India (IRDAI) is head quartered at..
1) New Delhi 2) Mumbai
3) Chennai 4) Hyderabad

28. Mayawati is resigned from Rajya Sabha recently. She is the national President of …..
1) Bahujan Samaj Party (BSP)
2) Samajwadi Party (SP)
3) Nationalist Congress Party (NCP)
4) All India Trinamool Congress (AITC)

29. The World Economic Outlook (WEO) is a survey conducted and published by…..
1) World Trade Organisation (WTO)
2) World Economic Forum (WEF)
3) International Monetary Fund (IMF)
4) Organisation for Economic Co-operation and Development (OECD)

30. Which of the following is a nodal statutory agency responsible for protecting and promoting public health in India through the regulation and supervision of food safety?
1) FICCI 2) FIPO
3) FSSAI 4) None of these

31. Which of these are payment banks in India?
1) Airtel Payments Bank
2) Paytm Payments Bank
3) India Post Payments Bank
4) All of the above

32. Global Conference on Cyber Space (GCCS) 2017, the world's largest conference on cyber space and related issues, will be held in November 2017 in..
1) New Delhi 2) Mumbai
3) Bengaluru 4) Hyderabad

33. What is the 'Malabar Exercise 2017'?
1) It is the naval exercise amongst USA, UK and India.
2) It is the naval exercise amongst Russia, Japan and India.
3) It is the naval exercise amongst USA, Japan and South Korea.
4) It is the naval exercise amongst USA, India and Japan.

34. Which country faced highest number of terrorist attacks in 2016? (According to the Country Report on Terrorism released by the US State Department)
1) Iraq 2) Afghanistan 3) India 4) Pakistan

35. Tedros Adhanom Ghebreyesus (Ethiopia) is the Director General of………
1) WTO 2) WHO 3) ILO 4) WEF

36. Find the correct statement?
1) The Cabinet Committee on Economic Affairs (CCEA) has approved sale of government's 51.11% stake along with management control in HPCL to ONGC.
2) The Union Ministry of Rural Development launched Aarambh mobile app for performance based maintenance contracting and community contracting for maintenance of rural roads.
3) The Union Ministry of Earth Science has launched Sagar Vani, an integrated information dissemination system that will serve the coastal community, especially the fishermen community with the advisories and alerts towards their livelihood as well as their safety at Sea.
4) All of the above

37. Name the trophies/Cups which are associated with Tennis?
1) Davis Cup 2) Hopman Cup
3) Fed Cup 4) All of the above

38. The current Central Vigilance Commissioner of India?
1) K.K.Venugopal 2) K.V.Chowdary
3) Achal Kumar Jyoti 4) R.K.Mathur

Answers

1) 1	6) 4	11) 4	18) 3	25) 4	32) 1
2) 1	7) 2	12) 2	19)4	26) 3	33) 4
3) 3	8) 4	13) 3	20) 1	27) 4	34) 1
4) 3	9) 1	14) 2	21) 4	28) 1	35) 2
5) 3	10) 3	15) 4	22) 3	29) 3	36) 4
		16) 4	23) 4	30) 3	37) 4
		17) 2	24) 2	31) 4	38) 2

JOBS ఉద్యోగాలు

పవర్ గ్రిడ్

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-నార్త్ ఈస్టరన్ రీజియన్ పవర్ సిస్టం ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 382
పోస్టులు - ఖాళీలు: ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ 80, సివిల్ 42), ఫీల్డ్ సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్ 192, సివిల్ 63), ఫీల్డ్ ఆఫీసర్(ఎన్విరాన్‌మెంట్ & సోషల్ మేనేజ్‌మెంట్)5
కాంట్రాక్ట్ వ్యవధి: రెండేళ్లు
అర్హత: 55 శాతం మార్కులతో ఇంజనీర్ పోస్టులకు (బిఇ/ బిటెక్)(సివిల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)/ బిఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 29 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సూపర్‌వైజర్ పోస్టులకు టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 3 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 16
వెబ్‌సైట్: www.powergridindia.com

హెచ్‌సిఎల్

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సిఎల్)- ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 42
ట్రేడ్స్ వారీ ఖాళీలు: ఫిట్టర్ 20, ఎలక్ట్రీషియన్ 16, వెల్డర్ 3, మెషినిస్ట్ 1, టర్నర్ 2
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి.
వయసు: ఆగస్టు 10 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ట్రైనింగ్ వ్యవధి: ఏడాది
స్టయిపెండ్: రెండేళ్ల ఐటిఐ అభ్యర్థులకు నెలకు రూ.5148 కాగా ఏడాది ఐటిఐ కోర్సు చేసిన అభ్యర్థులకు రూ.4576
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్ష: సెప్టెంబరు 10న
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 19
చిరునామా: Ch Mgr.(HR)R&E, Indian Copper Complex, PO- Moubhandar - 832103, East Singhbhum, Jharkhand
వెబ్‌సైట్: www.hindustancopper.com

బిఇసిఐఎల్

బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బిఇసిఐఎల్)- **ఆఫీస్ అసిస్టెంట్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 25
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: నెలకు రూ.21,000
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటరాక్షన్/ డిస్కషన్ ద్వారా
పరీక్షల వివరాలు: జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ రైటింగ్ అంశాలకు సంబంధించి రాత పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్‌లో వర్డ్, ఎక్సెల్& పవర్ పాయింట్ అంశాలమీద కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: 300
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 18
చిరునామా: Assistant General Manager (HR), Corporate Office , BECIL Bhawan, c - 56/ A-17, Sector - 62, Noida 201307
వెబ్‌సైట్: www.becil.com

స్కేటింగ్ ఏ సూత్రంపై ఆధారపడుతుంది?



శీలం దేవేందర్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

ఉష్ణం

1. ఆర్‌సిసి రూఫ్‌లో స్టీలు కడ్డీలను వాడడానికి కారణం?
ఎ) కాంక్రీటులోకి స్టీలు వ్యాపనం
బి) స్టీలు, కాంక్రీటు వ్యాకోచ గుణకాలు సమానం
సి) స్టీలు వ్యాకోచ గుణకం, కాంక్రీటు వ్యాకోచ గుణకం కంటే చాలా తక్కువ
డి) స్టీలు, కాంక్రీటు మధ్య ససంజన బలం, అసంజన బలం ఏర్పడేందుకు

2. పరమ శూన్య ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఉపయోగించే ఉష్ణమాపకం?
ఎ) వికిరణ ఉష్ణమాపకం
బి) పైరో హీలియో ఉష్ణమాపకం
సి) అయస్కాంత ఉష్ణమాపకం
డి) సీబెక్ ఉష్ణమాపకం

3. ఒక లోహపు పలకలో వృత్తాకార రంధ్రం ఉన్న పలకను వేడిచేస్తే రంధ్రం వ్యాసం?
ఎ) పెరుగుతుంది బి) మారదు
సి) తగ్గుతుంది డి) పైవేవీకావు

4. కిందివాటిలో ఉష్ణోగ్రత మారినపుడు స్థితిస్థాపకత స్థిరత్వం కల్గిన పదార్థం?
ఎ) ద్విలోహ పలక బి) ఎలిన్ వాక్
సి) ఇన్‌వార్ స్టీల్ డి) ఆల్‌నికో

5. ఘనపరిమాణ వ్యాకోచ గుణకం?
ఎ) దైర్ఘ్య వ్యాకోచ గుణకం కంటే తక్కువ
బి) దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి రెట్టింపు
సి) దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి సమానం
డి) దైర్ఘ్య వ్యాకోచ గుణకానికి మూడు రెట్లు

6. కింది వానిలో సరైన దానిని గుర్తించండి
ఎ) $1^0C < 1^0F$ బి) $1^0C > 1^0F$
సి) $1\,^0C \leq 1\,^0F$ డి) $1^0C \geq 1\,^0F$

7. ఒక కెలోరి/ గ్రా. సెంటిగ్రేడ్ = -------- జౌల్/ కిగ్రా. కెల్విన్
ఎ) 10^3 బి) 4.186 సి) 4.2×10^3 డి) 4.186×10^2

8. ఒక స్టీలు కడ్డీ ఉష్ణోగ్రత 330K. దాని ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్స్‌లో
ఎ) 55 బి) 57 సి) 59 డి) 63

9. బాహ్య పీడనం పెరిగితే
ఎ) నీరు మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది
బి) మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది
సి) రెండూ పెరుగుతాయి డి) రెండూ తగ్గుతాయి

10. విశిష్టోష్ణం---------- పై ఆధారపడుతుంది
ఎ) పదార్థ ఉనికి బి) పదార్థ తొలి ఉష్ణోగ్రత
సి) పదార్థ తుది ఉష్ణోగ్రత డి) పదార్థ ద్రవ్యరాశి

11. α, β, γ మధ్య సంబంధం?
ఎ) 2:3:1 బి) 1:2:3 సి) 2:1:3 డి) 3:2:1

12. పైరో హీలియో మీటర్‌ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు?
ఎ) అల్ప ఉష్ణోగ్రత బి) అధిక ఉష్ణోగ్రత
సి) సౌర స్థిరాంకం డి) శోషణ సామర్థ్యం

13. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతను ఏ సూత్రం నుంచి అంచనా వేయవచ్చు?
ఎ) న్యూటన్ శీతలీకరణ సూత్రం
బి) కిర్కాఫ్ సూత్రం సి) జౌల్ సూత్రం
డి) స్టీఫెన్ సూత్రం

14. అధమ ఉష్ణ శోషకాలు?
ఎ) అధమ ఉద్గారిణులు
బి) ఉత్తమ ఉద్గారిణులు
సి) ఎక్కువ పాలిష్‌తో ఉంటాయి
డి) ఉద్గారాలు కావు

15. వికిరణ శక్తిని కొలవడానికి ఉపయోగపడని పరికరం
ఎ) పైరోమీటర్ బి) బారోమీటర్
సి) కెలోరిమీటర్ డి) రేడియో మైకోర మీటర్

16. సూర్యుని నుంచి వచ్చే ఉష్ణం భూమికి ఎలా చేరుతుంది?
ఎ) వహనం బి) సంవహనం
సి) కణ పుంజం డి) వికిరణం

గ్రూప్స్ ప్రత్యేకం - జనరల్ స్టడీస్ - ఫిజిక్స్

17. ఏ ఉష్ణోగ్రత వద్ద వస్తువు వికిరణాన్ని ఉద్గారించదు?
ఎ) 0^0C బి) -273^0C సి) 100^0C డి) 273^0C

18. మానవ శరీర ఉష్ణోగ్రత?
ఎ) $37^\circ C$ బి) $98.4^\circ F$ సి) $36.9^\circ C$ డి) ఎ, బి

19. ప్రెషర్ కుక్కర్‌లో ఎంత వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది?
ఎ) $110^\circ C$ బి) $120^\circ C$ సి) $130^\circ C$ డి) $150^\circ C$

20. $10^\circ C$ గల A అనే వస్తువుకు 10K వద్ద B వస్తువుతో ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణం ప్రవహించే దిశ?
ఎ) B నుంచి A బి) B నుంచి B
సి) A నుంచి B డి) A నుంచి A

21. సురక్షిత అగ్గిపుల్ల తల భాగంలో ----- ఉంటుంది?
ఎ) ఆంటిమొని ట్రై సల్ఫైడ్
బి) ఆంటిమొని డై సల్ఫైడ్
సి) ఆంటిమొని ట్రై సల్ఫేట్
డి) ఆంటిమొని డై సల్ఫేట్

22. సురక్షిత అగ్గి పెట్టె పక్క తలంలో ------ ఉంటుంది?
ఎ) తెల్ల ఫాస్ఫరస్ బి) ఎర్ర ఫాస్ఫరస్
సి) పిండి డి) బంకమన్ను

13. వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణం?
ఎ) అధిక బాష్పీభవనం బి) అధిక ఉష్ణోగ్రత
సి) కరెంట్ కోత డి) సాంద్రీకరణం

24. ఊర్ధ్వ స్థిర స్థానాన్ని గుర్తించేందుకు వాడే సాధనం?
ఎ) ఆల్టిమీటర్ బి) హైగ్రో మీటర్
సి) హైడ్రో మీటర్ డి) హిప్సా మీటర్

25. ఒక పదార్థ విశిష్టోష్ణం, దాని కెలోరిఫిక్ విలువలు సాధారణంగా
ఎ) సమానం బి) అసమానం
సి) పోల్చలేం డి) పైవేవీకావు

26. తాపన నియంత్రకాల్లో ఉపయోగించేది?
ఎ) స్విచ్ బి) డయోడ్
సి) ద్విలోహ పట్టీ డి) ట్రయోడ్

27. నీటి విశిష్టోష్ణం --------- cal/gr°C
ఎ) 1 బి) 0.94 సి) 0.03 డి) 0.52

28. స్కేటింగ్ ఏ సూత్రంపై ఆధారపడుతుంది?
ఎ) పీడనం ఎక్కువైతే ద్రవీభవన స్థానం తగ్గుతుంది
బి) పీడనం ఎక్కువైతే నీరు మరిగే స్థానం పెరుగుతుంది
సి) పీడనం తక్కువైతే మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది
డి) పీడనం తక్కువైతే నీరు మరిగే స్థానం తగ్గుతుంది

29. అధిక దైర్ఘ్య వ్యాకోచ గుణకం గల పదార్థం?
ఎ) అల్యూమినియం బి) రాగి సి) మంచు డి) సీసం

30. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం?
ఎ) $du = dq + dw$ బి) $dw = dq + dv$
సి) $dq = du + pdv$ డి) $dw = dq + pdv$

31. అత్యధిక విశిష్టోష్ణం గల పదార్థం?
ఎ) పాదరసం బి) నీరు సి) ఇనుము డి) వజ్రం

32. ఏ ఉష్ణోగ్రత వద్ద సెంటీగ్రేడ్, ఫారన్‌హీట్ కొలతలు సమానంగా ఉంటాయి?
ఎ) $0^\circ C$ బి) $32^\circ C$ సి) $-40^\circ C$ డి) $40^\circ F$

33. ఏ ఉష్ణోగ్రత వద్ద వాయు ఘనపరిమాణం సున్న అవుతుంది?
ఎ) $0^\circ C$ బి) $273^\circ C$ సి) $-273^\circ C$ డి) $546^\circ C$

34. ఎస్‌టిపి వద్ద 1 మోల్ వాయువు ఘనపరిమాణం విలువ లీటర్లలో
ఎ) 11.2 బి) 22.4 సి) 5.2 డి) 18.6

35. $pv = nRT$ సమీకరణంలో n అనేది?
ఎ) అవగాడ్రో సంఖ్య బి) మోల్స్ సంఖ్య
సి) వాయు పరమాణువుల సంఖ్య
డి) వాయు భారం

36. టార్ అనేది దేని ప్రమాణం?
ఎ) పీడనం బి) ఘనపరిమాణం
సి) సాంద్రత డి) ఉష్ణోగ్రత

37. వాయు ఘనపరిమాణం, పీడనానికి మధ్య సంబంధాన్ని తెలిపేది?
ఎ) చార్లెస్ నియమం బి) గెలూసాక్ నియమం
సి) బాయిల్ నియమం డి) డాల్టన్ నియమం

38. ఒకే వ్యాపన వేగం గల వాయువుల జంటను గుర్తించండి?
ఎ) CO, NO బి) N_2O, CO_2
సి) N_2O, CO డి) CO_3, CO_2

39. కింది వాటిలో శీతలీకరణ పదార్థం?
ఎ) క్లోరిన్ ద్రవం బి) అమ్మోనియా ద్రవం
సి) సంపీడ్యత ఆక్సిజన్ డి) సంపీడ్యత హీలియం

40. స్థిరోష్ణక ప్రక్రియలో వాయువు వ్యాకోచం చెందితే అది
ఎ) చల్లగా మారుతుంది బి) వేడెక్కుతుంది
సి) చల్లగా మారదు, వేడెక్కదు డి) పైవేవీ కాదు

41. వాయువుపై ---------పెంచి ద్రవీకరిస్తారు
ఎ) ద్రవ్యరాశి బి) ఘనపరిమాణం
సి) పీడనం డి) ఉష్ణోగ్రత

42. వాయువుల అణు సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది?
ఎ) న్యూటన్ బి) బాయిల్ సి) బెర్నౌలి డి) క్లాసియస్

43. పీడనాన్ని పెంచి వాయు ఘనపరిమాణాన్ని తగ్గించే విధానాన్ని ఏమంటారు?
ఎ) సంపీడ్యత బి) వ్యాపనం
సి) విసరణం డి) అధిశోషణం

44. గ్రాహం విసరణ నియమాన్ని ఉపయోగించి బొగ్గు గనుల్లోని ఏ వాయువును గుర్తించవచ్చు?
ఎ) ఆక్సిజన్ బి) మార్ష్ సి) హైడ్రోజన్ డి) క్లోరిన్

45. O_2, N_2, H_2, CO_2 వంటి వాయువుల పీడనాన్ని దేని ద్వారా నిర్ణయిస్తారు?
ఎ) బారోమీటర్ బి) మానోమీటర్
సి) స్టెరోమీటర్ డి) హైడ్రోమీటర్

46. కింది వానిలో మంచి ఉష్ణ వాహకం?
ఎ) గాజు బి) చెక్క సి) రాగి డి) కాగితం

47. రసాయన శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది?
ఎ) విద్యుత్ హీటర్ బి) టార్చిలైట్
సి) గ్యాస్ స్టవ్ డి) ఎలక్ట్రిక్ బల్బ్

48. గాలిని ద్రవీకరించిన శాస్త్రవేత్త?
ఎ) ఫారడే బి) లిండే
సి) దేవార్ డి) కామర్ లింగ్ ఓన్స్


49. హైడ్రోజన్‌ను ద్రవీకరించిన మొదటి శాస్త్రవేత్త?
ఎ) ఫారడే బి) లిడే సి) దేవార్ డి) కపిట్జా

50. సీబెక్ ప్రభావానికి విపర్యం?
ఎ) ఓమ్ నియమం బి) కిర్కాఫ్ నియమం
సి) జౌల్ నియమం డి) కూలోంబ్ నియమం

సమాధానాలు

			25) సి	34) బి	43) ఎ
			26) సి	35) బి	44) బి
1) బి	9) ఎ	17) బి	27) ఎ	36) ఎ	45) బి
2) సి	10) ఎ	18) డి	28) ఎ	37) సి	46) సి
3) ఎ	11) బి	19) బి	29) సి	38) బి	47) సి
4) బి	12) సి	20) సి	30) సి	39) బి	48) బి
5) డి	13) డి	21) ఎ	31) బి	40) ఎ	49) సి
6) బి	14) ఎ	22) బి	32) సి	41) సి	50) సి
7) సి	15) సి	23) ఎ	33) సి	42) సి	
8) బి	16) సి	24) డి			

అడ్మిషన్స్



బార్క్

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) - **డిప్లొమా** కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది ఏడాది వ్యవధి గల పోస్ట్ ఎమ్మెస్సీ ప్రోగ్రామ్.
విభాగం: రేడియోలాజికల్ ఫిజిక్స్
సీట్లు: 30(నాన్ స్పాన్సర్డ్ 25 కాగా స్పాన్సర్డ్ 5)
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ(ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 26 ఏళ్లు మించరాదు
స్టయిపెండ్: నాన్ స్పాన్సర్డ్ అభ్యర్థులకు నెలకు రూ.9,300 ఇస్తారు
ఎంపిక: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్: సెప్టెంబరు 3
ఇంటర్వ్యూ: సెప్టెంబరు 4 నుంచి 6 వరకు
పరీక్ష కేంద్రం & ఇంటర్వ్యూ వేదిక: New Training School Complex, Anushakti nagar, BARC, Trombay, Mumbai- 400094
అడ్మిషన్ ఫీజు: రూ.3000 **దరఖాస్తు పీజు:** రూ.200
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 21
వెబ్‌సైట్: recruit.barc.gov.in

క్యాట్ 2017

దేశంలోని పలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) & ఇతర మేనేజ్‌మెంట్ సంస్థల్లో ప్రవేశానికి ఉద్దేశించిన **కామన్ అడ్మిషన్ టెస్ట్** (క్యాట్) 2017కు ప్రకటన విడుదలయింది.
అర్హత: ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్యాట్ 2017 స్కోర్ వ్యాలిడిటీ: 2018 డిసెంబరు 31 వరకు
అభ్యర్థుల ఎంపిక: షార్ట్ లిస్ట్, రిటెన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
క్యాట్ 2017 జరుగు తేదీ: నవంబరు 26న
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్: అక్టోబరు 18 నుంచి
దరఖాస్తు ఫీజు: రూ.1800(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.900)
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ప్రారంభం: ఆగస్టు 9 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 20
వెబ్‌సైట్: www.iimcat.ac.in

JOBS ఉద్యోగాలు

విశాఖ వైద్య విధాన పరిషత్

విశాఖపట్నంలోని ఏపీ వైద్య విధాన పరిషత్ - సంబంధిత ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 35
పోస్టులు - ఖాళీలు: గైనకాలజిస్ట్ 3, అనెస్థటిస్ట్ 5, పీడియాట్రీషియన్ 6, స్టాఫ్ నర్స్ 21
అర్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణత + సంబంధిత విభాగంలో పీజీ పూర్తిచేసి ఉండాలి. నర్స్ పోస్టులకు ఇంటర్ + డిప్లొమా(జనరల్ నర్సింగ్/ మిడ్ వైఫరీ) పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: ఆగస్టు 5
చిరునామా: District Coordinator of Hospital Services, Peda Waltair, Opp. Govt. ENT Hospital, Dt. Cold Chain Complex Building, Visakhapatnam.

ఎన్‌ఐఆర్‌డిపిఆర్

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయితీ రాజ్ (ఎన్‌ఐఆర్‌డిపిఆర్)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జాయింట్ డైరెక్టర్
విభాగం: ట్రైనింగ్ & డెవలప్‌మెంట్
అసిస్టెంట్ డైరెక్టర్ **ఖాళీలు:** 2
విభాగం: మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం
ప్రాజెక్ట్ ఆఫీసర్ **ఖాళీలు:** 5
విభాగం: మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 12
వెబ్‌సైట్: www.nird.org.in, www.ddugky.info

నవ్వుల్ నవ్వుల్

మిస్టర్ మేధావి : అరేయ్! ఈ రోజు టీవీలో 30 అడుగుల పామును చూపిస్తా రట! కానీ ఏం లాభం నేను మాత్రం కేవలం తోకనే చూడగలను.
నిరంజన్ : అలా ఎందుకు రా?
మిస్టర్ మేధావి : మా టీవీ 24 అంగుళాలదే రా!
నిరంజన్ : !!!!!!!!!!!!



ఔనా !

ఉత్తరంపై అడ్రస్ రాస్తేనే.. గమ్యస్థానానికి చేరవేస్తార నేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఐస్‌లాండ్‌లో అడ్రస్ రాయక పోయినా.. గమ్యం తాలూకు మ్యాప్ గీస్తే సరిపోతుంది.



మీకు తెలుసా?



మనిషి మెదడు పెరుగుదల... 18 ఏళ్లకు ఆగిపోతుంది.

చెప్పగలరా?

సరుకులో ఉన్నా గానీ ఉరుకులో లేను
మరుపులో ఉన్నా గానీ మెరుపులో లేను
గాయంలో ఉన్నా గానీ గానంలో లేను
అయితే ఇంతకీ నేనెవరో చెప్పగలరా?



చిట్టి హృదయాలు

పదకొండు ఫేస్‌బుక్ పోస్టులు.. యాభై ఏడు ఈ-మెయిల్స్.. వంద ఫోన్ కాల్స్.. రెండొందల వాట్సాప్ మెసేజ్‌లు.. మూడొందల ఎస్‌ఎమ్ఎస్‌లు... ఐదుగురికి ప్రాణం పోశాయి. ఎలా?

* * *

అందరూ స్కూలు విద్యార్థులే. కానీ అందరిలోనూ ఏదో చేయాలనే ఆరాటమే. వాళ్ల ముందున్నది.. కొండంత లక్ష్యం అయినా అధైర్యపడకుండా అడుగు ముందుకు వేశారు. హృదయ సంబంధ లోపంతో బాధపడుతున్న 41 మంది చిన్నారుల బతుకుల్లో నవ్వుల వెలుగులు పూయించారు.

అద్భుతం చేశాయ్!

కాంజెన్షియన్ హార్ట్ డిసీజ్(సీహెచ్‌డీ).. అంటే హృదయాకార లోపంతో పుట్టడం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మన దేశంలో ఏటా 1.6 లక్షల పిల్లలు.. హృదయ సంబంధ లోపాలతో పుడుతున్నారు. వారిలో దాదాపు 78 వేల మంది చనిపోతున్నారు. 33 శాతం మంది మాత్రమే ఈ వ్యాధికి చికిత్స చేయిస్తున్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం తమ పిల్లలకు ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసినా.. నయం చేయించడానికి తగినంత డబ్బులు లేక వారిని కోల్పోతున్నారు. ఎంతో తీవ్ర సమస్యగా పరిణమిస్తున్న దీని గురించి తెలుసుకున్న 'ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బెంగళూరు నార్త్' (డీపీఎస్‌బీఎన్) విద్యార్థులు తమ వంతుగా ఏమైనా చేయాలని భావించారు. అందుకోసం 60 రోజుల్లో 20 లక్షల రూపాయల విరాళాలు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సీహెచ్‌డీతో బాధపడే పేద చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించే ఉద్దేశంతో 'డీపీఎస్ బిగ్ హార్ట్స్' పేరుతో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు. 'ఫ్యుయల్ ఏ డ్రీమ్' ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్యాంపెయిన్‌ను ముందుకు నడిపించారు.

ఇంటింటికీ వెళ్లి విరాళాలు సేకరించాలంటే.. ఎంతో సమయం వృథా అవుతుంది. అందుకే విద్యార్థులంతా ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ల అందరికీ మెసేజ్‌ల రూపంలో తమ సందేశాన్ని పంపించారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఈ-మెయిల్.. ఇలా ప్రతి మాధ్యమాన్నీ వాడుకున్నారు.

- ఒక పిల్లోడికి 'గుండె ఆపరేషన్' చేయించాలంటే.. కనిష్ఠంగా 40 వేల రూపాయలు ఖర్చవుతుంది.
- 'డీపీఎస్‌బీఎన్'లో చదువుతున్న యాభై మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
- ఒక్కో విద్యార్థి విరాళాల ద్వారా మినిమమ్ 40 వేల రూపాయల సేకరించాలి.
- ఈ క్యాంపెయిన్ ద్వారా విద్యార్థులు 17 లక్షల రూపాయలను సేకరించారు. దాదాపు 41 మంది పేద చిన్నారులకు ఆయువు పోశారు.

'రెండు నెలల్లోనే.. మా విద్యార్థులు 41మంది చిన్నారుల జీవితాలను కాపాడారంటే. ఒక్కసారి ఊహించండి.. మనం తలుచుకుంటే ఎంతోమందికి జీవితాన్నివ్వగలం. సంతోషాలను పంచగలం. మంచి కోసం సమయాన్ని కేటాయించండి. వీలైనంత సాయం చేయండి. అందుకోసం టెక్నాలజీని వాడుకోండి'

- డీపీఎస్‌బీఎన్ ప్రిన్సిపాల్



'24 గంటల్లోనే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. 40 వేలు పోగయ్యాయి. నాకు డబ్బులు ఇచ్చిన వాళ్లంతా సాయం చేయలేదు. ఓ ప్రాణాన్ని కాపాడారు. కేవలం ఒకే ఒక్క రోజులో.. ఓ ప్రాణం నిలబడింది. అప్పుడే నాకో ఆలోచన మొదలైంది. ఎంతోమంది మనసున్నవారున్నారు. సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడితో ఆగిపోకూడదని అనుకున్నాను. ఐదు వారాలు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్, మేసేజెస్, ఈమెయిల్స్ చేస్తూనే ఉన్నాను. నా ప్రయత్నం ఫలించింది. మొత్తంగా 2 లక్షల ఐదు వందల రూపాయల విరాళాలు సేకరించాను. ఐదుగురు చిన్నారుల ప్రాణం కాపాడాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేక పోతున్నాను'


- క్రిష్ చెంగప్ప

పదవినోదం

ఆధారాలకు సరైన ఆంగ్లపదాలను గడుల్లో రాయండి

1. మంచు			W
2. తక్కువ			W
3. విల్లు			W
4. ఆవు			W
5. వరుస			W

బొమ్మ గీయండి



జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. సపంమీ ▸ ....
2. జములల ▸ ....
3. వుకొలు ▸ ....

జంబ్లింగ్ వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. CWRO ▸ ....
2. CERA ▸ ....
3. DWIN ▸ ....

- పత్తిపాక అంకిత, హైదరాబాద్

చుక్కలు కలపండి



దారి కనుక్కోండి



జవాబులు

చెప్పగలరా? : సమయం జంబ్లింగ్ వర్డ్స్ : 1.CROW 2.RACE 3.WIND
జంతర్‌మంతర్ : 1. సమీపం 2. జలము 3. కొలను పదవినోదం : 1.dew 2.low 3.bow 4.cow 5.row 6.new

ఆగస్టు 4న బ్రహ్మాండమైన విడుదల

AFTER కుమారి 21F
SUKUMAR presents
Sukumar writings

దర్శకుడు

His passion.. her love...



STORY , SCREENPLAY, DIALOGUES & DIRECTION JAKKA HARI PRASAD
PRODUCERS BNCSP VIJAYA KUMAR THOMAS REDDY ADURI RAVI CHANDRA SATTI
MUSIC SAI KARTHEEK CINEMATOGRAPHY PRAVEEN ANUMOLU EDITING NAVIN NOOLI EXECUTIVE PRODUCER RAMESH KOLA ART B RAMCHANDAR SINGH
ADITYA MUSIC

సంధ్య 70 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి. క్రాస్‌రోడ్స్

భ్రమరాంబ 70 ఎ/సి - కూకట్‌పల్లి
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి

PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
PVR సెంట్రల్ మాల్ - పంజాగుట్ట
PVR ఫోరం మాల్ - కూకట్‌పల్లి
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ - కాచిగూడ
BIG Cinemas బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట్
BIG Cinemas లియోనియో - శామీర్‌పేట్
Cinépolis మంజీరా మాల్ - కూకట్‌పల్లి
Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్
TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
ASIAN లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట్
ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
ASIAN RADHIKA రాధిక ఎ/సి - కాప్రా
ASIAN SHIVA GANGA శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
BVK MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN SHAH SHAHENSHAH షా షహెన్‌షా ఎ/సి చింతల్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
S2 CINEMAS ఎస్2 మల్టీప్లెక్స్ - వరంగల్

రాధికా - వరంగల్
నర్తకి ఎ/సి - ఖమ్మం
రాజా డీలక్స్ - కరీంనగర్
అశోకా - నిజామాబాద్
వెంకటాద్రి - మహబూబ్‌నగర్
తేజా మ్యాక్స్ - సూర్యాపేట్
కృష్ణ ప్రియ ఎ/సి - కోదాడ
శ్రీనివాస - సిద్దిపేట
మరియు మీ అభిమాన ధియేటర్లలో

ఆగస్టు 4న బ్రహ్మాండమైన విడుదల



PRASADS మల్టీప్లెక్స్ - ఎన్.టి.ఆర్ గార్డెన్
PVR ఇన్ ఆర్బిట్‌మాల్ - మాదాపూర్
PVR ఆర్.కె. కాంప్లెక్స్ - బంజారాహిల్స్
PVR సెంట్రల్ మాల్ - పంజాగుట్ట
PVR ఫోరం మాల్ - కూకట్‌పల్లి
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ - కాచిగూడ
BIG Cinemas బిగ్‌సినిమాస్ - అమీర్‌పేట్
BIG Cinemas లియోనియో - శామీర్‌పేట్
Cinépolis మంజీరా మాల్ - కూకట్‌పల్లి
Cinépolis CCPL ఎ/సి - మల్కాజ్‌గిరి
Cinépolis మంత్రామాల్ - అత్తాపూర్
TIVOLI కాంప్లెక్స్ ఎ/సి - సికింద్రాబాద్
Cine Planet మల్టీప్లెక్స్ ఎ/సి - కొంపల్లి
మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్
ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
ASIAN లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట్
ASIAN జిపిఆర్ ఎ/సి - కూకట్‌పల్లి
ASIAN ఎంక్యూబ్ ఎ/సి - అత్తాపూర్
ASIAN RADHIKA రాధిక ఎ/సి - కాప్రా
ASIAN SHIVA GANGA శివగంగ - దిల్‌సుఖ్‌నగర్
Cinetown సినీటౌన్ ఎ/సి - మియాపూర్
BVK MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్
ASIAN SHAH SHAHENSHAH షా షహెన్‌షా ఎ/సి చింతల్
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
S2 CINEMAS ఎస్2 మల్టీప్లెక్స్ - వరంగల్

శాంతి 70 ఎంఎం ఎ/సి నారాయణగూడ

సంధ్య 35 ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్

అర్జున్ 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి
రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్
సత్యం 70 ఎంఎం ఎ/సి - అమీర్‌పేట
ASIAN LAXMIKALA CINEPRIDE **లక్ష్మీకళ** సినీప్రైడ్ ఎ/సి - మూసాపేట్
అంబ 70 ఎంఎం ఎ/సి - మెహిదీపట్నం

శ్రీరమణ కాంప్లెక్స్ ఎ/సి - అంబర్‌పేట్
రాజ్యలక్ష్మి 70 ఎంఎం ఎ/సి - ఉప్పల్
రాఘవేంద్ర కాంప్లెక్స్ ఎ/సి - మల్కాజ్‌గిరి
సూపర్ 70 ఎంఎం ఎ/సి - బాలాపూర్
శ్రీదేవి 70 ఎంఎం ఎ/సి - ఆర్.సి.పురం
సాయిరంగా ఎ/సి - మియాపూర్
సంపూర్ణ 70 ఎ/సి - వనస్థలిపురం
నాగేంద్ర 70 ఎ/సి - కర్మన్‌ఘాట్
విజేత 70 ఎంఎం ఎ/సి - బోరబండ
కళ్యాణి 70 ఎంఎం ఎ/సి - బోయిన్‌పల్లి
సంతోష్ 70 ఎ/సి - ఇబ్రహీంపట్నం
స్వప్న 70 ఎంఎం ఎ/సి - కాటేదాన్
శ్రీరామా ఎ/సి - బహదూర్‌పురం
శ్రీదేవి 70 ఎ/సి - చిలకలగూడ
భుజంగా 70 ఎంఎం ఎ/సి - జీడిమెట్ల
జ్యోతి 70 ఎ/సి - ఐడిఏ బొల్లారం
నర్తకి 70 ఎంఎం ఎ/సి - అల్వాల్
రుక్మిణి 70 ఎ/సి - పటాన్‌చెరు
శారదా 70 ఎంఎం ఎ/సి - కాప్రా
వెంకటసాయి 70 ఎంఎం ఎ/సి - కీసర
వెంకటేశ్వర 70 ఎ/సి - వలిగొండ

వెంకటరామా - వరంగల్
సుందర్ మ్యాక్స్- ఖమ్మం
తిరుమల - కరీంనగర్
శ్రీనివాస - మహబూబ్‌నగర్
పివిఎన్ సినీమ్యాక్స్ - నల్గొండ
నటరాజ్ - ఆదిలాబాద్
సాగర్ ఎ/సి - మెదక్
విజయ - హన్మకొండ
లక్ష్మి ఎ/సి - మర్రిపెడ
వెంకటేశ్వర - తొర్రూర్
నారాయణ డీలక్స్ - హసన్‌పర్తి
సూర్యా కళామందిర్ - నెక్కొండ
విజయభాస్కర్ - భద్రాచలం
సాయిబాలాజీ - సత్తుపల్లి
విశ్వరూప - కొత్తగూడెం
వేణుగోపాల్ - పాల్వంచ
సీతారామా - ఇల్లందు
వాసవి ఎ/సి - వైరా
శివం 70 ఎ/సి - సారపాక
శ్రీనివాస - గోదావరిఖని
శ్రీనివాస ఎ/సి - జగిత్యాల
లక్ష్మి 70 ఎ/సి - సిరిసిల్లా
శ్రీనివాస ఎ/సి - చొప్పదండి
వెంకటేశ్వర - హుస్నాబాద్
వెంకటేశ్వర - కమాన్‌పూర్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
లక్ష్మి ఎ/సి - ఎల్లారెడ్డి
కృష్ణా ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - పిట్లం
వెంకటేశ్వర - దర్పల్లి
సాయిబాబా - షాద్‌నగర్
రాఘవేంద్ర - జడ్చర్ల
పార్థసారథి - కల్వకుర్తి
శ్రీదేవి ఎ/సి - కొత్తకోట
మహేశ్వరి- నారాయణపేట
రాఘవేంద్ర - దేవరకద్ర
పార్థసారథి - కల్వకుర్తి
శ్రీదేవి 70 ఎ/సి - కొత్తకోట
మహేశ్వరి - నారాయణపేట
వెంకటరమణ - మక్తాల్
వెంకటేశ్వర - వనపర్తి
నవరంగ్ - గద్వాల్
లక్ష్మి 70 ఎ/సి - కోస్గి
రాఘవ - మిర్యాలగూడ
నవ్య ఎ/సి - సూర్యాపేట
ఓంకార్ - భువనగిరి
సాయికృష్ణ - కోదాడ
అంజిరెడ్డి - చౌటుప్పల్
శ్రీనివాస - హుజూర్‌నగర్
లక్ష్మి - యాదగిరిగుట్ట
లక్ష్మి 70 ఎ/సి - మాల్
తారా సినీమాస్ - మోత్కూర్
వెంకటేశ్వర - వలిగొండ
మయూరి - మంచిర్యాల
తిరుమల కాంప్లెక్స్ - సిసిసి నస్పూర్
సితారా - సంగారెడ్డి
వెంకటేశ్వర - సిద్దిపేట
వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్
చంద్రా ఎ/సి - తాండూర్
సందీప్ - గంగావతి
మరియు మీ అభిమాన థియేటర్లలో

RK Media - 7799777904

SUPER HIT నేడే చూడండి



దేవి ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.15,5.45,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PRASADS 11.15,1.00,5.30,8.00,10.45

PVR INORBIT MALL 10.05,12.55,4.10,7.25,10.40

PVR RK COMPLEX 10.00,1.05,7.20,11.00

PVR CENTRAL MALL 10.30,1.05,4.10,7.25,10.40

PVR FROUM MALL 10.00,11.35,1.15,4.30,7.45,11.00

INOX GVK 10.00,1.55,4.25,7.40,10.00

INOX 10.35,1.45,6.55,10.10

BIG Cinemas AMEERPET 10.00,1.20,7.30,10.40

BIG Cinemas SHAMEERPET 10.00,1.20,7.30,10.40

Cinépolis KUKATPALLY - కూకట్‌పల్లి 11.00,1.20,4.40,7.20,10.45

Cinépolis CCPL - MALKAJGIRI మల్కాజ్‌గిరి 10.00,1.10,4.20,7.40,10.50

Cinépolis ATTAPUR అత్తాపూర్ 11.00,2.00,4.30,7.50,10.30

TIVOLI SECUNDERABAD 10.50,1.50,4.50,10.20

Cine Planet - కొంపల్లి 10.20,1.25,4.30,7.25

ఎ/సి - 10.00,1.10,7.40,10.30

ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,2.00,6.15,9.00

ASIAN CINE SQUARE UPPAL - ఉప్పల్ 10.30,1.20,4.30,7.10,10.30

LAXMIKALA CINEPRIDE మూసాపేట్ 11.00,2.15,6.00,9.30

ASIAN MULTIPLEX KUKATPALLY - కూకట్‌పల్లి 10.30,1.30,4.20,7.25,10.30

ASIAN CINEMAS అత్తాపూర్ 10.30,1.35,4.30,7.35,10.40

ASIAN RADHIKA - కాప్రా 10.30,1.30,4.35,7.25,10.45

ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.15,6.00,9.00

Cinetown MIYAPUR ఎ/సి - మియాపూర్ 11.00,6.00

BVK MULTIPLEX L.B.NAGAR 10.30,1.30,4.30,7.30,10.30

ASIAN SHAH SHAHENSHAH చింతల్ 11.15,2.30,6.15,9.30

ASIAN CINEMAS హన్మకొండ 10.30,1.30,4.35,7.40,10.40

GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.30,7.30,10.30

ఎస్2 సినిమాస్ - వరంగల్

SVC Cinemas మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00

శివపార్వతి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

బ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

తారకరామ - కాచిగూడ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ - సికింద్రాబాద్
11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి
11.15,2.15,6.15,9.15
సంతోష్ ఎ/సి - అబిడ్స్
11.30,2.30,6.30,9.30
ఆరాధన ఎ/సి - తార్నాక
11.00,2.00,6.00,9.00
సత్యం ఎ/సి - అమీర్‌పేట్
11.45,2.45,6.45,9.45
రంగ ఎ/సి - జీడిమెట్ల
11.00,2.00,6.00,9.00
ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్
12.00,3.00,7.00,10.00

శ్రీలత ఎ/సి - ఆర్.సి.పురం
11.15,2.15,6.15,9.15
శ్రీనివాస ఎ/సి - ఉప్పల్
11.00,2.00,6.00,9.00
లక్ష్మీకళా ఎ/సి - అల్వాల్
11.30,2.30,6.30,9.30
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్
11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్
11.00,2.00,6.00,9.00
విష్ణు ఎ/సి - వనస్థలిపురం
11.15,2.15,6.15,9.15
గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి
11.00,2.00,6.00,9.00
సాయిరంగ - మియాపూర్
11.00,2.00,6.00,9.00

అంబ ఎ/సి - మెహిదీపట్నం
11.30,2.30,6.30,9.30
విజేత ఎ/సి - బోరబండ
11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్
11.00,2.00,6.00,9.00
సూపర్ - బాలాపూర్
11.00,2.00,6.00,9.00
విమల్ ఎ/సి - బాలానగర్
11.15,2.15,6.15,9.15
కళ్యాణి మూవిమ్యాక్స్ - బోయిన్‌పల్లి
11.00,2.00,6.00,9.00
రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు
11.00,2.00,6.00,9.00
శ్రీసాయిపూజా - సూరారం
11.00,2.00,6.00,9.00

శ్రీరామా - బహదూర్‌పుర
11.30,2.30,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ
11.15,2.15,6.15,9.15
శ్రీప్రేమ ఎ/సి - తుక్కుగూడ
11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - నాగారం
11.00,2.00,6.00,9.00
స్వప్న ఎ/సి - కాటేదాన్
11.15,2.15,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం
11.00,2.00,6.00,9.00
శారద ఎ/సి - కాప్రా
11.00,2.00,6.00,9.00
జగదాంబ - ఘట్‌కేసర్
12.00,3.00,7.00,10.00

శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్
11.00,2.00,6.00,9.00
జ్యోతి ఎ/సి - ఐడిఎ బొల్లారం
11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం
12.00,3.00,7.00,10.00
కృష్ణ ఎ/సి - అలియాబాద్
11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్
11.00,2.00,6.00,9.00
లక్ష్మి ఎ/సి - శంషాబాద్
11.00,2.00,6.00,9.00
వెంకటసాయి ఎ/సి - కీసర
11.00,2.00,6.00,9.00

SVC Cinemas ప్రతిమ ఎ/సి - కరీంనగర్ | SVC Cinemas కృష్ణ కళామందిర్ - జనగాం | SVC Cinemas శ్రీతిరుమల ఎ/సి - ఖమ్మం Dolby Atmos Sound System

వరంగల్

జెమిని ఎ/సి - వరంగల్
అశోక్ ఎ/సి - హన్మకొండ
శాంభవి - కాజిపేట
ముకుంద్ - మహబూబాబాద్
అరవింద్ - నర్సంపేట
ఆనంద్ - భుపాలపల్లి
కాకతీయ - పరకాల
అశ్విన్ కళామందిర్ - తొర్రూర్
శాంతి ఎ/సి - మర్రిపెడ
లక్ష్మి - స్టేషన్ ఘన్‌పూర్
తిరుమల - ములుగు
శ్రీ లక్ష్మి ఎ/సి - డోర్నకల్
సూర్య కళామందిర్ - నెక్కొండ
తిరుమల - పాలకుర్తి
నారాయణ - హసన్‌పర్తి
మోహన్ - కేసముద్రం
భారతీయ - వర్ధన్నపేట
మెహర్‌రంగ - పసర
అన్నపూర్ణ - చెల్పూర్
లక్ష్మీశ్రీనివాస - ములుగుఘన్‌పూర్
బాలాజీ ఎ/సి - చేర్యాల

ఖమ్మం

పూర్ణ - కొత్తగూడెం
గోపాలకృష్ణ - భద్రాచలం
శ్రీనివాస - సత్తుపల్లి
సత్యభాస్కర్ - మణుగూరు
లలిత ఎ/సి - ఇల్లందు
లక్ష్మీశ్రీనివాస - మధిర
వాసవి 70 ఎ/సి - వైరా
శివం ఎ/సి - సారపాక
బాలాజీ ఎ/సి - దమ్మపేట
శ్రీదుర్గా ఎ/సి - బోనకల్
లక్ష్మీనరసింహా - ఎన్కూర్
జగదాంబ - వెంకటాపురం
వెంకటలక్ష్మి ఎ/సి - చెర్ల
సాయిసుమన్ - అశ్వారావుపేట
శాంతి - పాల్వంచ

కరీంనగర్

సాయికృష్ణ - కరీంనగర్
ఊర్వశి- గోదావరిఖని
SVLS శ్రీరామా - జగిత్యాల
నటరాజ్ - సిరిసిల్లా
శ్రీనివాస - పెద్దపల్లి
సాయికృష్ణ- మెట్‌పల్లి
అన్నపూర్ణ - జమ్మికుంట
వెంకటేశ్వర - హుస్నాబాద్
శ్రీనివాస - చొప్పదండి
వెంకటేశ్వర - కమాన్‌పూర్
అన్నపూర్ణ - ముల్కనూర్
శారదా కళామందిర్ - కమలాపూర్
శివరామకృష్ణ - వేములవాడ
రాజశ్రీ ఎ/సి - రాయకల్
కిన్నెర ఎ/సి - కోరుట్ల

నిజామాబాద్

దేవి ఎ/సి - నిజామాబాద్
దర్శన్ ఎ/సి - కామారెడ్డి
వెంకటేశ్వర - పిట్లం
లక్ష్మి ఎ/సి - ఎల్లారెడ్డి
వెంకటేశ్వర - దర్పల్లి
కృష్ణ ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - బాన్సువాడ
రాజారమేష్ - ఆర్మూర్
రాంప్రతాప్ - నాగిరెడ్డిపేట
శ్రీనివాస ఎ/సి - భీంగల్

మహబూబ్‌నగర్

తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
పరమేశ్వర - షాద్‌నగర్
శ్రీరామ ఎ/సి - వనపర్తి
శ్రీనివాస ఎ/సి - గద్వాల్
మనోహర్ - నారాయణ్‌పేట్
దేవి 70 ఎ/సి - జడ్చర్ల
శ్రీసాయిరామ - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
భవాని ఎ/సి - కొత్తకోట
నేషనల్ ఎ/సి - కల్వకుర్తి
భువనేశ్వర్ ఎ/సి - ఐజా
వెంకటేశ్వర - కొల్లాపూర్
రాఘవేంద్ర - మక్తాల్
రాఘవేంద్ర - దేవరకద్ర
లక్ష్మి 70 ఎ/సి - కోస్గి
సత్యనారాయణ - మద్దూరు
వెంకటేశ్వర - పెబ్బేరు
వెంకటేశ్వర - ఆమన్‌గల్
శ్రీనివాస - కడ్తాల్

నల్గొండ

వెంకటేశ్వర - నల్గొండ
వెంకటేశ్వర - మిర్యాలగూడ
కిషోర్ - సూర్యాపేట
వెంకటేశ్వర - కోదాడ
కె.జె.ఆర్ - భువనగిరి
రామకృష్ణ - నకిరేకల్
సాయిబాబ - హుజూర్‌నగర్
వెంకటేశ్వర - దేవరకొండ
అంజిరెడ్డి - చౌటుప్పల్
లక్ష్మి 70 ఎ/సి - మాల్
లక్ష్మి - యాదగిరిగుట్ట
అచ్చిరెడ్డి ఎ/సి - హాలియా
వెంకటరమణ - నేరేడుచర్ల
తారా సినిమా - మోత్కూరు
వెంకటేశ్వర - వలిగొండ
వెంకటేశ్వర - తిరుమలగిరి
సాయిరాం - పోచంపల్లి

ఆదిలాబాద్

నటరాజ్ డీలక్స్ - ఆదిలాబాద్
లక్ష్మి ఎ/సి మంచిర్యాల
వెంకటేశ్వర - నిర్మల్
రామకృష్ణ - బెల్లంపల్లి
లక్ష్మి ఎ/సి - ఖానాపూర్
తిరుమల కాంప్లెక్స్ - సిసి రాంనగర్
కమల ఎ/సి - భైంసా

మెదక్

గంగినేని ఎ/సి - మెదక్
బాలాజి ఎ/సి - సిద్దిపేట
నటరాజ్- సంగారెడ్డి
మహేశ్వరి - సదాశివపేట్
అనురాగ్ -జహీరాబాద్
యాదగిరి - గజ్వేల్
దేవి సిసి - నర్సాపూర్
సంతోష్ - రామయంపేట్
వెంకటేశ్వర - తూప్రాన్
వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్

రంగారెడ్డి

శైలజ ఎ/సి - వికారాబాద్
శాంత మహల్ - తాండూర్
శారద ఎ/సి - పరిగి
సాయిబాబా - శంకర్‌పల్లి
మణికంఠ - చేవెళ్ళ

రాయచూర్

పూర్ణిమ - రాయచూర్
కనకదుర్గా - గంగావతి
అపర్ణ ఎ/సి - మాన్వి
కొడాలి సంగమేశ్వర్ - సింధనూర్
లక్ష్మి 70 ఎ/సి - కర్తగి
సవిత - దేశాయ్‌క్యాంప్
భారత్ ఎ/సి - దేవదుర్గ
విజయ ఎ/సి - మస్కి
శ్రీలక్ష్మి ఎ/సి - కొప్పల్

అప్పుడు బొమ్మరిల్లు & హ్యాపీ డేస్ / ఇప్పుడు ఫిదా

విజయవంతమైన **2వ వారం**



సుదర్శన్ 35 ఎంఎం ఎ/సి ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్

11.15,2.15,6.15,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00
PRASADS 10.15,11.15,2.00,4.30,5.00,7.45,10.15
PVR ఇన్ఆర్బిట్ - మాదాపూర్ 10.00,1.05,4.10,7.15,10.20
PVR ఆర్.కె కాంప్లెక్స్ - బంజారాహిల్స్ 10.00,4.00,7.25,11.00
PVR సెంట్రల్ - పంజాగుట్ట 10.40,1.45,4.50,7.55,11.00
PVR ఫోరం - కూకట్‌పల్లి 10.25,11.30,1.30,4.35,7.00,7.40,10.45
BIG Cinemas ఎ/సి -అమీర్‌పేట్ 10.30,1.20,7.10,10.10
BIG Cinemas శామీర్‌పేట్ ఎ/సి -11.00,2.00,7.40
Cinépolis కూకట్‌పల్లి - 10.45,1.45,4.45,7.45,10.45
Cinépolis మల్కాజ్‌గిరి - 10.45,1.45,4.45,7.50,9.50,10.55
మంజు - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
మల్లిఖార్జున - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
విశ్వనాథ్ - కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
శ్రీరాములు - మూసాపేట్ 11.30,2.30,6.30,9.30
అలంకార్ (ప్రతాప్) - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00
భుజంగ - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15

SVC సంగీత్ - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30
Cinépolis అత్తాపూర్ - 11.00,1.20,4.40,7.20,10.45
TIVOLI సికింద్రాబాద్ - 11.00,1.50,4.40,7.30,10.30
Cine Planet కొంపల్లి - 10.40,1.35,4.20,7.40,10.35
దిల్‌సుఖ్‌నగర్ - 10.30,1.30,4.30,7.30,10.40
ASIAN సినీస్క్వేర్ - ఉప్పల్ 10.40,1.35,4.20,7.30,10.20
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ - 11.15,2.15,6.00,9.15
INOX బంజారాహిల్స్ - 10.00,1.50,4.25,7.40,10.00
INOX కాచిగూడ - 10.25,1.20,4.20,7.20,10.20
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి 10.40,1.30,4.30,7.35,10.40
శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
జ్యోతి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీకృష్ణ - ఉప్పల్ 11.15,2.15,6.15,9.15
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
సుష్మ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.00,2.00,6.00,9.00
స్వప్న - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00

SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్ 10.40,1.40,4.40,7.30,10.30
ASIAN RADHIKA రాధికా - కాప్రా 10.40,1.40,4.30,7.35,10.30
ASIAN SHIVA GANGA శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.15,2.30,6.15,9.15
MULTIPLEX ఎల్.బినగర్ - 11.00,1.45,4.30,7.15,10.15
ASIAN SHAH SHAHENSHAH షెహన్ షా - చింతల్ - 11.30,2.15,9.15
ASIAN శ్రీదేవిమాల్ - హన్మకొండ 10.40,1.40,4.40,7.40,10.40
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్ 10.40,1.35,4.30,7.35,10.30
ఎస్2 సినిమాస్ మల్టీప్లెక్స్ - వరంగల్
వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

శుక్రవారం నుండి:
హైటెక్ 70 ఎంఎం ఎ/సి - మాదాపూర్
సంతోష్ 70 ఎంఎం ఎ/సి - అబిడ్స్
శ్రీసాయిపూజా 70 ఎంఎం ఎ/సి - సూరారం
శివరంజిని డీలక్స్ ఎ/సి - ఇస్నాపూర్
ఇస్నాపూర్ డీలక్స్ ఎ/సి - ఇస్నాపూర్
లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - శంషాబాద్

SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్
SVC దేవి 70 ఎ/సి - జనగాం
SVC రామకృష్ణ ఎ/సి - షాద్‌నగర్

వరంగల్
రామ్ ఎ/సి - వరంగల్
అమృత - హన్మకొండ
లక్ష్మి - మహబూబాబాద్
భవాని ఎ/సి - ఖాజిపేట్
జయశ్రీ ఎ/సి - నర్సంపేట్
ఊర్వశి - భూపాల్‌పల్లి
జయ డీలక్స్ - పరకాల
రామకృష్ణ - తొర్రూర్
లక్ష్మి ఎ/సి - మర్రిపెడ
మహాలక్ష్మి - స్టేషన్‌ఘన్‌పూర్
వెంకటేశ్వర - ఏటూరునాగారం

ఖమ్మం
వినోద ఎ/సి - ఖమ్మం
దుర్గా ఎ/సి - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
బాలాజీ ఎ/సి - సత్తుపల్లి
వెంకటేశ్వర - పాల్వంచ
సీతారామా - మణుగూరు
కళాంజలి ఎ/సి- ఇల్లందు
శాంతి ఎ/సి - మధిర
వెంకటదుర్గా - అశ్వారావుపేట
రఘు పిక్చర్‌ప్యాలేస్ - చర్ల

కరీంనగర్
తిరందాజ్ - కరీంనగర్
న్యూఅశోక - గోదావరిఖని
బాలాజీ - జగిత్యాల
విమల్ ఎ/సి - సిరిసిల్లా
సంగీత ఎ/సి - పెద్దపల్లి
లక్ష్మి ఎ/సి - మెట్‌పల్లి
లక్ష్మి ఎ/సి - కోరుట్ల
అన్నపూర్ణ - హుజూరాబాద్
మురళి డీలక్స్ - జమ్మికుంట
శ్రీరాజ రాజేశ్వర - వేములవాడ
రాజశ్రీ ఎ/సి - రాయకల్

నిజామాబాద్
విజయ - నిజామాబాద్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
పరమేశ్వర - బిచ్కుంద
సుదర్శన్ ఎ/సి - భీంగల్
కృష్ణ ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - బోధన్

మహబూబ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
శ్రీనివాస ఎ/సి - వనపర్తి
వెంకటేశ్వర ఎ/సి - గద్వాల్
బాబా - నారాయణ్‌పేట్
శ్రీనివాస ఎ/సి - జడ్చర్ల
సత్యలక్ష్మి - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
పరమేశ్వరి - కొత్తకోట
అశోక ఎ/సి - కల్వకుర్తి
శివసాయి ఎ/సి - ఐజా
వెంకటరమణ - మక్తల్
హైటెక్ ఎ/సి - ఆత్మకూర్

నల్గొండ
తిరుమల ఎ/సి- నల్గొండ
శ్రీనివాస - మిర్యాలగూడ
తిరుమల - సూర్యాపేట్
వసుంధర - భువనగిరి
వెంకటేశ్వర - నకిరేకల్
శ్రీనివాస - హుజూర్‌నగర్
మనోజ్ - దేవరకొండ
శ్రీనివాస - చౌటుప్పల్
సుజనా ఎ/సి - చిట్యాల
రంగ ఎ/సి - కోదాడ

ఆదిలాబాద్
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ ఎ/సి - నిర్మల్
బాలాజీ ఎ/సి - బెల్లంపల్లి
వెంకటరమణ - కాగజ్‌నగర్
తిరుమల కాంప్లెక్స్ - సిసి రాంనగర్
శ్రీనివాస ఎ/సి - చెన్నూరు

మెదక్
సినీమ్యాక్స్ ఎ/సి - మెదక్
సీతారామా ఎ/సి- సిద్దిపేట
రుక్మిణి ఎ/సి - సంగారెడ్డి
జ్యోతి - సదాశివపేట్
మోహన్ -జహీరాబాద్
సంతోష్ - గజ్వేల్
వెంకటేశ్వర - జోగిపేట
సాయి డీలక్స్ - నర్సాపూర్
సాయిరాం - రామయంపేట్
సువర్ణ - నారాయణ్‌ఖేడ్
శ్రీనివాస ఎ/సి - దుబ్బాక

రంగారెడ్డి
సినీమ్యాక్స్ - వికారాబాద్
లక్ష్మి ఎ/సి - తాండూర్
భవాని ఎ/సి - పరిగి
లక్ష్మి ఎ/సి - శంకర్‌పల్లి
వెంకటేశ్వర - చేవెళ్ళ

రాయచూర్
పద్మనాభ - రాయచూర్
సందీప్ ఎ/సి - గంగావతి
శరణుభసవేశ్వర - సింధనూర్

'ఏరోస్పేస్ పరిశ్రమలో అపార అవకాశాలు'



ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్‌తో విద్యార్థులు

పటాన్‌చెరు రూరల్: ఏరోస్పేస్ పరిశ్రమ భారతదేశంలో భాగా విస్తరిస్తోందని, ఈ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి మంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయని గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం తొలి ఏడాది విద్యార్థులు సోమవారం పోస్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, ప్రారంభించిన ప్రో వీసీ మాట్లాడుతూ, ఇంజనీరింగ్‌లో చేరిన నెల రోజుల్లోనే మంచి ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన అభినందించారు.


అభిరుచి ఉన్న ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసుకుని, అందులో మంచి ప్రావీణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఇష్టమున్న అంశంపై దృష్టి కేంద్రీకరించి భాగా అధ్యయనం చేయాలని, వాటిపై పోస్టర్లు, పీపీటీలు, పత్ర సమర్పణ చేయాలని ప్రో వీసీ ఉద్బోధించారు. గీతమ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో భారత రక్షణ విభాగంలో పనిచేసినవారితో పాటు పరిశ్రమలో అనుభవం గడించిన అధ్యాపకులు ఉన్నారని, వారి మార్గదర్శనంలో విద్యార్థులు బాగా ఎదగాలని ఆయన అభిలషించారు.

రోజుకు రెండు నుంచి మూడు గంటలు చదవడంతో పాటు సాంస్కృతిక, సాహిత్య, క్రీడలు, సేవ వంటి ఇతరత్రా కార్యకలాపాలలో కూడా పాల్గొని సంపూర్ణ పరిణితి సాధించాలని అంకురిస్తున్న ఇంజనీర్లకు ప్రొఫెసర్ శివప్రసాద్ సలహా ఇచ్చారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎన్వీ స్వామినాయుడు, అధ్యాపకులు వై.డి.ద్వివేది, ఎస్.కిషోర్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

మోడల్ పాఠశాలలో సీసీ నిఘా

- విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం నిర్ణయం

కోహెడ: ప్రభుత్వం మోడల్ పాఠశాలల్లో భద్రతో కట్టుదిట్టం చేయడంతో విద్యాప్రమాణాలు పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. శివారు ప్రాంతాల్లో ఈ మోడల్ పాఠశాల ఉండడంతో ఆకతాయిల చేష్టలతో పాటు పాములు, పురుగుల భయం ఉండేది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకే సీసీకెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థుల భద్రతకు భరోసా కల్పిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కోహెడ మండలంలోని హన్మకొండ -సిద్దిపేట ప్రధాన రహదారి సమీపంలోని నాగసముద్రాల గ్రామ పరిధిలో ఈ మోడల్ పాఠశాల ఉంది. ఇందులో 455 మంది పాఠశాల విద్యార్థులు, 400 మంది ఇంటర్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పుడు పాఠశాలలో ఏమూలన ఏం జరిగినా ప్రిన్సిపాల్ తరగతి గది నుంచే చూడొచ్చు. పదిహేను రోజుల క్రితం ప్రిన్సిపల్ గదిలో మానిటర్‌ను ఏర్పాటు చేసి ప్రధాన గేటు, పాఠశాల ఆవరణ మొత్తం సీసీ కెమెరాలు బిగించారు. తరగతి గదుల్లో విద్యాబోధన, ఏ తరగతిలో ఎవరు బోధిస్తున్నారో ప్రిన్సిపాల్‌కు తెలిసే విధంగా 16 సీసీ కెమెరాలను అమర్చారు. పాఠశాలను సందర్శించే వారు సైతం ఈ నిఘానేత్రాల నుంచి తప్పించుకోలేరు. త్వరలో ప్రతి పాఠశాల నుంచి హైదరాబాద్‌లోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పాఠశాలల్లో ఏం జరుగినా రాజధానిలో ఉన్నతాధికారులు క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. ప్రతిదీ రికార్డు అవుతుందనే భయంతో తప్పులు జరుగవని సీసీ కెమెరాలతో సత్ఫలితాలు అభిస్తాయని ప్రిన్సిపాల్ నరేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే కెమెరాలు బిగించామని ఆయన వివరించారు.


స్కూల్లో బిగించిన కెమెరా

ప్రిన్సిపాల్ గదిలో ఏర్పాటు చేసిన మానిటర్లు


స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు

పొట్లపల్లిలో శ్రావణ సందడి

హుస్నాబాద్‌రూరల్: శ్రావన మాసంలోని రెండో సోమవారం కావడంతో హుస్నాబాద్ మండలంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ ఉపవాసాలు చేసే మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.


మల్లన్నకు పూజలు చేస్తున్న పొంగులేటి

మల్లన్నను దర్శించుకున్న పొంగులేటి

చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జునస్వామిని సోమవారం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దర్శించుకున్నారు. మల్లన్నకు అభిషేకం, అర్చన పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి ప్రసాదం అందించి ఆయనను ఆశీర్వదించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి తనవంతు సాయంగా రూ. పది లక్షలు అందిస్తానని తెలిపారు. ప్రభుత్వం దళితులను మోసం చేస్తూ రాచరిక పాలన సాగిస్తుందన్నారు. నేరేళ్ల ఘటనపై స్పందించకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్న కాంగ్రెస్‌ను అప్రజాస్వామికంగా అడ్డుకోవడం సబబుకాదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మల్లన్నను వేడుకున్నట్లు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

టమాట ధర కాస్త తగ్గింది

- రూ.100 నుంచి రూ.50కి దిగొచ్చింది
- మరికొన్ని మరింత తగ్గే అవకాశం

మెదక్ అర్బన్: టమాట ధర కాస్త తగ్గుముఖం పట్టింది. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తి ప్రారంభం కావడంతో టమాటకు డిమాండ్ క్రమంగా తగ్గుతోంది. సీజన్‌లో కిలో రూ.10 పలికిన టమాట ధర వేసవి ముగింపు, వర్షాకాల ప్రారంభంలో ఒక్కసారిగా పెరిగింది. ఒక దశలో కిలో టమాట ధర రూ.100 పలికింది. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ.50గా ఉంది. సహజంగా పంట ఉత్పత్తికాని మే నెల నుంచి టమాటకు ధర పెరిగింది. ఆ సమయంలో నిజామాబాద్, ఆంధ్రా ప్రాంతాల నుంచి వ్యాపారులు టమాటలను దిగుమతి చేసుకొని విక్రయించారు. ప్రస్తుతం టమాట పంట ఉత్పత్తి ప్రారంభం కావడంతో ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతమున్న ధర కూడా మరో 15, 20 రోజుల్లో మరికొంత తగ్గవచ్చని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.



సాఫ్ట్‌బాల్ టీమ్‌కు అభినందన

- మెదక్ జిల్లా బాలికల జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన అసోసియేషన్ చైర్మన్, ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి

తూప్రాన్: ఫస్ట్ తెలంగాణ స్టేట్ సాఫ్ట్‌బాల్ మినీ సబ్-జూనియర్ (అండర్-10) ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిఫ్-2017' పోటీల్లో విజయం సాధించిన మెదక్ జిల్లా బాలికల జట్టును సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్, ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి అభినందించారు. సోమవారం తూప్రాన్ గీతాస్కూల్‌లో అభినందన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జట్టుపై విజయం సాధించిన విద్యార్థునులను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. జిల్లా అధ్యక్షుడు నారాయణగుప్త, ప్రధానకార్యదర్శి శ్యాంసుందర్‌శర్మ, గీతాస్కూల్ కరెస్పాండెంట్ రామాంజనేయులు, చైర్‌పర్సన్ ఉష పాల్గొన్నారు.


సాఫ్ట్‌బాల్ టీమ్‌తో నర్సారెడ్డి

స్తంభం చకాచకా ఎక్కేయొచ్చు!


స్తంభాన్ని ఎక్కుతున్న శివకుమార్, ఇన్‌సెట్లో తాను రూపొందించిన పాదరక్షలు

కంగ్టి : మీరు విద్యుత్ శాఖలో పని చేస్తున్నారా! సిమెంటుతో తయారు చేసిన కరెంటు స్తంభాలను ఎక్కడం కష్టమవుతోందా? మీలాంటి వారి కోసమే మండల కేంద్రమైన కంగ్టికి చెందిన దిడ్డి శివకుమార్ తన మెదడుకు పదును పెట్టి కొత్తరకం చెప్పులను తయారు చేశాడు. వాటని వేసుకుంటే స్తంభాలెక్కడం చాలా ఈజీ. మార్కెట్లో లభించే సాధారణ చెప్పులకు సన్నని ఇనుప చువ్వలను ప్రత్యేక ఆకారంలో వంచి స్తంభం ఎక్కేటప్పుడు గ్రిప్ ఉండేలా స్ర్కూలు బిగించి ఆయన కొత్తరకం చెప్పులను రూపొందించాడు. చూడడానికి గమ్మత్తుగా ఉన్నప్పటికీ ఎవరైన సరే వీటిని పాదాలకు వేసుకుని ఎత్తైన సిమెంటు కరెంటు స్తంభాలను ఇట్టే ఎక్కేయవచ్చు అని అంటున్నారు శివకుమార్. ఇంతకు ముందు బైక్‌ల స్టాండులకు ఆటో స్విచ్‌ను అమర్చి ఔరా అనిపించుకున్న దిడ్డి శివకుమార్ తాజాగా స్తంభాలెక్కేందుకు అనువుగా ఉండే చెప్పులను తయారు చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.